ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
వనపర్తి
సోమవారం 21, ఆగస్టు 2017, పేజీలు 16



2019లో బీజేపీదే అధికారం

- కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
- బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్

4



సాంకేతిక దన్ను



ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజల మనిషి.. ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వీరిదే. వివిధ రకాల వ్యక్తులు పలు రకాల అవసరాలతో వీరి దగ్గరకు వస్తుంటారు. ప్రజా సేవకుడిగా వారితో సదరు ఉద్యోగి మర్యాదపూర్వకంగా మెదులుకుని ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. అవసరాల కోసం వచ్చిన వారి పట్ల అనుచితంగా వ్యవహరించడం, పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఉద్యోగులు పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ-లర్నింగ్ శిక్షణను రాష్ట్రంలో అమలు చేస్తోంది. ప్రజలతో నడుచుకోవాల్సిన తీరు, సమాచార నైపుణ్యాల ప్రాధాన్యం వంటి పలు అంశాలపై ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, వనపర్తి)

3



శిక్షణకు హాజరైన ఉద్యోగులు

- నైపుణ్యాభివృద్ధి కోసం ఉద్యోగులకు శిక్షణ
- అధికారులకు ఈ-లర్నింగ్‌పై తర్ఫీదు
- ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం
- ఈజీఎంఎంసీలో కొనసాగుతున్న శిక్షణ తరగతులు
- నేషనల్ ట్రైనింగ్ పాలసీ ఆధ్వర్యంలో నిర్వహణ

పాములతో.. పారా హుషార్



వివరాలు మధ్య పేజీలో..

- ఉసురుతీస్తున్న విషసర్పాలు
- 20 రోజుల్లో ఐదుగురు మృతి
- గ్రామీణ ప్రాంతాల్లో పొంచి ఉన్న ప్రమాదం

వర్షాకాలం వచ్చిందంటే పాముల సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. విషం చిమ్ముతూ ప్రజల ఉసురు తీస్తున్నాయి. గడిచిన 20 రోజులలో ఐదుగురు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. పాము కాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాటు వేసినప్పుడు అందించాల్సిన ప్రథమ చికిత్సలపై 'ఆంధ్రజ్యోతి' అందిస్తున్న కథనం మీ కోసం... - వనపర్తి



మృతి చెందిన హరికృష్ణ, మహేష్

పాముకాటుకు అన్నదమ్ముల మృతి

- వలస కుటుంబంలో విషాదచాయలు
- పరామర్శించిన నాయకులు
- ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

4

టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వలసలు

- చాలామంది చేరేందుకు సన్నాహాలు
- టీఆర్ఎస్‌లో విలువలు లేకుండా పోయాయని ఆవేదన చెందుతున్నారు
- ఫిరాయింపులు ప్రోత్సహించిన వారికి త్వరలో గుణపాఠం
- కాంగ్రెస్ ప్రజాదరణ చూడలేక ఫ్లెక్సీల తొలగింపు
- ఎమ్మెల్యే డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
- యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 200 మంది చేరిక



16

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే

చర్యలు తప్పవు

● బి. సోమ్‌నారాయణ్ సింగ్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్



పెబ్బేరు: శాంతి భద్రతలకు ఎవరైన విఘాతం కల్పిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సోమ్‌నారాయణ్ సింగ్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

శాంతి భద్రతలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరంతరం నిఘా ఉంటుందని కాబట్టి ఎవరూ కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదన్నారు.

పండుగల సందర్భంగా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు?

రాబోయే పండగులకు గట్టి బందోబస్తు ఉంటుంది. పండుగలు సంతోషంగా జరుపుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నిర్వహించుకోవాలి. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి.

విద్యార్థినీల వేధింపులకు పాల్పడే వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

సివిల్ డ్రెస్‌లో షీటీంలు ఉన్నాయి. అలాంటి వారు దృష్టికి వస్తే కఠినంగా శిక్షిస్తాం. వయస్సును బట్టి చర్యలు ఉంటాయి.

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ప్రమాద స్థలాలను గుర్తించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు తప్పకుండా తీసుకుంటాము. అండర్ ప్రాసేస్ ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్, సిగ్నల్ బ్లింకింగ్ ఏర్పాటుకు హైవే అధికారులతో మాట్లాడాం.

దొంగతనాలు అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

అన్ని మండల కేంద్రాలలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రాత్రిపూట గస్తీని తప్పకుండా ఏర్పాటుచేస్తున్నాము. దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

రంగస్థల కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

● ఎ. సర్వారెడ్డి, రంగస్థల కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు

లీడర్ వాయిస్



పెబ్బేరు: పౌరాణిక రంగస్థల కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. కళను నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలి. పూర్వం సీనిమాలు రాక ముందు కళాకారులు వేసిన పాత్రలకు ప్రజలు బ్రహ్మారథం పట్టినారు. స్టేజీ మీద జీవిస్తూ పౌరాణిక పాత్రల్లో జీవిస్తూ ప్రజలను మెప్పించిన కళాకారులు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. రానున్న రోజుల్లో మళ్లీ పాత రోజులు వస్తాయి. గతంలో వేసిన వీధి నాటకాలు, పౌరాణిక నాటికలు మళ్ళీ వచ్చిన ఆశ్చర్యం రాకమానదు. కాబట్టి కళాకారులను ప్రభుత్వం ఆదుకొవాల్సిన అవసరం ఎంతైన ఉంది. వనపర్తి జిల్లాలో అన్ని విభాగాల్లో వెయ్యి మంది కళాకారులు ఉన్నారు. అందులో 150 మంది పేరు గాంచిన పౌరాణిక కళాకారులు ఉన్నారు. వారికి ప్రభుత్వం చేయుత నివ్వాలి. కళాకారులకు ఇస్తున్న పింఛన్ 58ఏళ్ళ నుంచి 55 ఏళ్ళకు తగ్గించాలి. 15 వందలను మూడువేలకు పెంచాలి. కళాకారులకు బస్సు, రైలులో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వెన్నెల కార్యక్రమం మన వనపర్తి జిల్లాలో ప్రదర్శించుటకు కలెక్టరు చొరవ తీసుకోవాలి. పౌరాణిక, రంగస్థల కళాకారులకు నంది అవార్డులు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేసిన కళాకారులను ప్రోత్సహించి, వారికి ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి. గ్రామాల్లో నాటకాలు వేయడానికి కళాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. కనుమరుగు అవుతున్న కళకు తిరిగి పూర్వ వైభవం తెవడానికి ప్రభుత్వం కృషి చేయాలి. జానపద కళాకారుల మాదిరిగా పౌరాణిక కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.



మహిళలకు ఆదర్శం అక్కమ్మ

తరుణి

● అక్షరాలు రాకున్నా.. ఇటుకల తయారీతో పలువురికి ఉపాధి

● స్వయం శక్తితో ఎదుగుతూ ప్రత్యేక గుర్తింపు

పెబ్బేరు: ఆకాశంలో సగం, అన్నిట్లోనూ మనం అనే విధంగా మహిళలు సమాజంలో ముందుకెళ్తున్నారు. ఈ కోవలోనే పెబ్బేరుకు చెందిన అక్కమ్మ అతి సామాన్య కుటుంబం నుంచి అంచలంచలుగా ఎదిగింది. ప్రజాప్రతినిధిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. మూడు పదుల వయస్సులో భర్త ప్రోత్సాహంతో సాక్షర భారత్‌లో అక్షరాలు నేర్చుకొని తనంటే ఏమిటో నిరూపించుకుంది. ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించి మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచారు. ఆత్మవిశ్వాసంతో ఏదైన సాధించవచ్చని నిరూపించింది. టీకొట్టు నుంచి కూరగాయల వ్యాపారం చేసి ఇప్పుడు సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీని నెలకొల్పి పది మందికి ఉపాధి కల్పిస్తోంది.

అంతేగాక మేజర్ గ్రామ పంచాయతీ నాలుగో వార్డు సభ్యురాలుగా ప్రజా సేవ కూడా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది.

● కుటుంబ నేపథ్యం

మండల కేంద్రం అంబేద్కర్‌నగర్‌కు చెందిన భజన బాలయ్య, బాలమ్మ దంపతుల పెద్ద కూతురు అక్కమ్మ, వలసలు వెళ్ళి కుటుంబంలో పుట్టి పేదరికాన్ని చూసింది. చదువుతోనే ఏదైన సాధించవచ్చని నమ్మింది. ఆ దిశగా అడుగులు వేసింది. చదువు నేర్చుకొని సొంతంగా ఉపాధి పొందాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, సాధించింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఋణం పొంది, సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. పది మందికి ఉపాధి కల్పిస్తుంది.

● పెబ్బేరు నుంచి ఢిల్లీకి

గత ఏడాది క్రితం సాక్షర భారత్ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి అక్కమ్మ వెళ్ళింది. ఢిల్లీలో ఉన్నత స్థాయి అధికారులతో ప్రశంసలు అందుకుంది. పట్టుదలతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యం అరచేతిలో ఉందని అక్కమ్మ నిరూపించింది.



ఢిల్లీలో సాక్షార భారత్ కార్యక్రమంలో పాల్గొన్న అక్కమ్మ

● సేవా కార్యక్రమాల్లో

స్వయం శక్తితో ఎదిగిన అక్కమ్మ ముగ్గురు కుమారులను పెద్ద చదువులు చదివించి, వారిలాగే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సామాజిక సేవల్లో పాల్గొనాలని వార్డు సభ్యురాలిగా ప్రజలకు సేవ చేస్తున్నారు. అపద సమయంలో అందరినీ ఆదుకుంటూ వేసవి కాలంలో పేద ప్రజల కోసం అంబలి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ పలువురి అభినందనలు పొందుతున్నారు.



అధైర్యపడితే గెలవలేం

జీవితంలో అధైర్యపడితే ఏది సాధించలేమని స్థానిక మహిళల్లో చైతన్యం నింపడంకోసం నా వంతు కృషి చేస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చిన ఋణాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందవచ్చు. లక్ష్యం కోసం కష్టపడితే ఏదైన సాధించవచ్చు. అది ఎవరైన, సమాజంలో అందరు బాగుండాలి. నేను అదే కోరుకుంటాను.

- అక్కమ్మ

ఆధ్యాత్మికం



● శ్రీరామనవమి ఉత్సవాల ప్రత్యేకం

రాంపురం గ్రామంలో కొలువైన సీతారామంజనేయస్వామి ఆలయంలో ప్రతి ఏటా జరిగే సీతారామ కల్యాణం ప్రత్యేకం. ఆ రోజున గ్రామంలో కల్యాణ శోభ సంతరించుకుంటుంది. గ్రామంలోని ప్రతి ఒక్కరు శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని భక్తిని చాటుకుంటారు. పండుగను ఘనంగా జరుపుకొవడం ఆనవాయితీగా వస్తుంది. భజనలు, కోలాటం, సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తారు.

మా ఊరి ఇలవేల్పు సీతారామాంజనేయుడు

పెబ్బేరు: మండల పరిధిలోని రాంపురం గ్రామంలో కొలువైన సీతారామంజనేయస్వామి. భక్తుల ఇలవేల్పుగా కొలుస్తున్నారు. గ్రామం నడిమధ్యలో గత 20ఏళ్ళ క్రితం గ్రామస్థులు స్వచ్ఛందంగా విరాళాలు పోగు చేసి సీతారామంజనేయుని ఆలయం నిర్మించారు. ఎత్తు ప్రదేశంలో ఒక పెద్ద రాతి బండపై స్వామి వారిని ప్రతిష్టించారు. ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అహ్లాదకరంగా ఉన్న ఆలయంకు అర్చకులు మాత్రం లేకపోవడంతో గ్రామానికి చెందిన యాదవ కులానికి చెందిన వ్యక్తి పూజలు చేస్తూ ఆలయ మంచి చెడులను చూస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మామూలుగా ఏ గ్రామంలోనైన ఆంజనేయస్వామి వారిని ప్రతిష్టిస్తారు. కానీ రాంపురం గ్రామంలోని ఆలయంలో మాత్రం సీతారామలక్ష్మణులను ప్రతిష్టించి నిత్యం కొలుస్తున్నారు. వీరితో పాటు వినాయకుడిని, శివుడిని ప్రతిష్టించారు. ఆలయం ముందు గరుడ స్థంభం భక్తిని చాటుతుంది.



● పూజారి ఉంటే బావుంటుంది

గ్రామంలోని సీతారామంజనేయ స్వామివారి దేవాలయంలో పూజారిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆలయంలో నిత్యపూజలతో కళకళలాడుతుంది. బ్రాహ్మణుల వేద మంత్రాలు ఆలయంలో వినిపిస్తే భక్తిభావం పెరుగుతుంది.



శివకృష్ణ, గ్రామస్థుడు

సంపూర్ణ అక్షరాస్యతకు కృషి

● శ్రీనివాస్‌రెడ్డి, వయోజన విద్య జిల్లా ఇన్‌చార్జి



పరీక్ష పత్రాలను పరిశీలిస్తున్న జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి

వీపనగండ్ల: సంపూర్ణ అక్షరాస్యత సాధ నకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వయోజన విద్య జిల్లా ఇన్‌చార్జి అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు కల్వారాలలో సాక్షరభారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఐవోఎస్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. వయోజనులు రాసిన పరీక్ష పత్రాలను పరిశీలించారు. సాక్షరభారత్ కేంద్రాలలో రికార్డులను పరిశీలించారు. ఈ పరీక్షలు రాసిన వారు చదువుకున్నట్లుగా సర్టిఫికెట్లను జరీ చేస్తారని ఆయన తెలిపారు. అక్షర జ్యోతి కేంద్రాలను నడిపించాలనీ, నిర్లక్ష్యం చే స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చదువుకున్న ప్రతిఒక్కరు డ్రాప్‌ఔట్, వయోజనులను అక్షరజ్యోతి కేంద్రాలకు వెళ్లే కృషి చేయాలన్నారు. ఎంసీవో చందన్‌గౌడ్ ఉన్నారు.

సాంకేతిక దన్ను



- నైపుణ్యాభివృద్ధి కోసం ఉద్యోగులకు శిక్షణ
- అధికారులకు ఈ-లర్నింగ్‌పై తర్ఫీదు
- ఈజీఎంఎంసీలో కొనసాగుతున్న శిక్షణ తరగతులు
- నేషనల్ ట్రైనింగ్ పాలసీ ఆధ్వర్యంలో నిర్వహణ

(ఆంధ్రజ్యోతి, వనపర్తి): మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగులు విధులను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-లర్నింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. ఉద్యోగుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, వ్యక్తిగత వికాసానికి కేంద్ర ప్రభుత్వం, మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ద్వితీయ శ్రేణి అధికారులకు ఈ లెర్నింగ్‌పై వనపర్తి జిల్లా యంత్రాంగం అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని వల్లభ్‌నగర్‌లో ఉన్న ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ సెంటర్‌లో శనివారం ప్రారంభం అయ్యింది.

సాంకేతికత మేళవింపు...

ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు జిల్లాలను పునర్విభజన చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పనిచేసినప్పుడే మెరుగైన పాలనకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఉద్యోగులను సన్నద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లర్నింగ్ శిక్షణను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రజలతో నడుచుకోవాల్సిన తీరు, సమాచార నైపుణ్యాల ప్రాధాన్యం వంటి పలు అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, ఈ డివిజన్ మేనేజర్, రిసోర్స్ పర్సన్ ముగ్గురు హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందివచ్చారు. నేషనల్ ట్రైనింగ్ పాలసీ కింద ఉద్యోగులకు శిక్షణ ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, ఆసోం, తమిళనాడు, పశ్చిమబంగా, హర్యాన, తెలంగాణ రాష్ట్రాలను ఎంపిక చేసింది.

15 అంశాలపై శిక్షణ...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు అనుగుణంగా ఉద్దేశిత లక్ష్యాలను చేరుకునేలా వ్యూహ రచన చేసుకోవడం, సమయ యాజమాన్యం, వ్యక్తిగత విలువలు, నాయకత్వ లక్షణాలు, ఒత్తిడి నియంత్రించడం, సమస్యల పరిష్కారం, జిల్లాస్థాయి అధికారులు అనుసరించాల్సిన వ్యూహం, అధికారి ఏర్పాటు చేసుకున్న బృందాన్ని ఎలా ఉత్తేజపరచాలి, ఇతరులకు ప్రేరణగా నిలవడం, శాఖకు సంబంధించిన లావాదేవీల నిర్వహణ, వృత్తి సామర్థ్యం పెంచుకోవడంతోపాటు మారుతున్నకాలానికి అనుగుణంగా సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని ముందుకు సాగేలా, వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేలా మూడురోజులు శిక్షణ ఇస్తారు. శిక్షణలో పాల్గొనే ప్రతీ ఉద్యోగికి యూసర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. కమిట్ (కాంప్రహెన్సివ్ ఆన్‌లైన్ మోడిఫైడ్ మాడ్యూల్స్ ఫర్ ఇన్‌డక్షన్ ట్రైనింగ్)లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వారితో ఎలా ప్రవర్తించాలి, సుపరిపాలన, నైపుణ్యాల పెంపు, మరొకరికి స్ఫూర్తిగా నిలవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధివిధానాలు, అమలులో చేపట్టాల్సిన అంశా లపై మాస్టర్ శిక్షకులు వివరిస్తారు. ఇందులో 28 గంటల శిక్షణ ఉం టుంది. 8గంటలు మాస్టర్ శిక్షకులతో ముఖాముఖి అవగాహన కల్పించడం, మిగిలిన 20గంటలు నిర్దేశించిన 15 అంశాల మాడ్యూల్స్‌పై హెచ్‌టీటీపీ డబ్లూడబ్లూడబ్లూ.డీఓటీటీఐఆర్‌సీ.ఐస్ వెబ్‌సైట్‌లో ఈ లెర్నింగ్ శిక్షణ ఇసారు. ఈ శిక్షణను ఉద్యోగులు 60 రోజుల్లో పరీక్ష నిర్వహించి, అందు లో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్ ప్రధానం చేస్తారు.

జిల్లాకు 300 మందికి శిక్షణ...

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, పాఠశాలల హెచ్‌ఎంలు, జిల్లా అధికారులు, ద్వితీయశ్రేణి అధికారులు ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ కోసం జిల్లావ్యాప్తంగా మొత్తం 300మందిని ప్రభుత్వం ఎంపిక చేయాలని సూచింది. శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభం కాగా మొదటిరోజు 72మంది సోమవారం 79మంది, మంగళవారం 73మంది చొప్పున హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొంతమంది చొప్పున మూడురోజులపాటు శిక్షణ ఉంటుంది. వాస్తవానికి కొద్దిరోజుల క్రితమే శిక్షణ మొదలుకావాల్సి ఉండ గా కానీ శిక్షణకు అవసరమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్ వసతులు ఉన్న సంస్థల కోసం అన్వేషణలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది.

అవగాహన కల్పన కోసమే...



జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు అధికారులకు సాంకేతిక దన్నును చేకూర్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతుంది. మొత్తం 300 మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించగా మూడురోజులపాటు కార్యక్రమం కొనసాగనుంది. మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఉద్యోగులకు మంచి చేసే అవకాశం ఉంది.

- రవీందర్‌రెడ్డి, ముఖ్యప్రణాళిక అధికారి

'ఉమ్మడి జిల్లాల వారీగానే నియామకాలు చేపట్టాలి'

ఆత్మకూర్: ఉపాధ్యాయ నియామకాలు ఉమ్మడి జిల్లాల వారిగా చేపట్టాలని బీఈడీ విద్యార్థుల సంఘం నాయకులు సత్యందర్, రవి, ఆంజనేయులు, వెంకటేష్, చక్రపాణి, శ్రీనుస్వామిలు ఆదివారం ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటే సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం ఉమ్మడి జిల్లాల వారిగానే ఉపాధ్యాయుల నియామకాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లక్షల్లో అభ్యర్థులు ఉంటే వేలల్లో ఉద్యోగ ప్రకటనలు వేయడం విచారకమన్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా కాకుండా కొత్త జిల్లాల వారిగా నియామకాలు చేస్తామంటే లక్షల్లో ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని వారు హెచ్చరించారు.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి



రాంచంద్రారెడి

మదనాపురం: రైలుఢీకొని గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలో జరిగింది. కొన్నూర్ గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి(72) ఈనెల 16న రైలు ఢీకొని గాయాలపాలై మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతి చెందినవ్యక్తికి కూతురుతో పాటు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.

కుంభకోణంపై విచారణ జరిపించాలి

● కళావతమ్మ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు

పాన్‌గల్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి పథకంలో జరిగిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, మండల కార్యదర్శి శ్రీరాములు పేర్కొ న్నారు. ఆదివారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి పాలమూరు - రంగారెడ్డి పథకంలో మోటర్లు పంపుల్లో జరిగిన రూ. 2,500 కోట్ల కుంభకోణాన్ని ఆధారాలతో నిరూపించారని ఆమె పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలకు ప్రమేయం ఉన్నట్లు అనుమానం కలుగుతుందని ఆమె ఆరోపించారు. వారికి ప్రమేయం లేకుంటే కుంభకోణంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

'పెద్దచెరువు కాలువ పూడిక తీయండి'

అమరచింత: ఎస్సీ కాలనీని అనుకుని ఉన్న పెద్ద చెరువు కాలువ పూడికతీత పనులు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ ఆదివారం ఒక ప్రకటలో కోరారు. ఇటీవలే ఎస్సీ కాలనీలో స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి చెందిన అధికారులు స్పందించడం లేదు. కలెక్టర్ సందర్శించి ప్రతిపాదనలు సిద్ధం చేసి రూ.48 లక్షల వ్యయంతో పూడిక పనులు చేపట్టి ప్రజారోగ్యాలను కాపాడాలని కోరారు. 0

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 2, 3



మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రేమ బెడిసికొట్టే అవకాశం ఉంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పొదుపు పథకాలు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేయండి.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కార్యాలయంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.






మిథునరాశి: (మే21-జూన్21): విద్యార్థులు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది. వాహనాల కారణంగా అసౌకర్యానికి గురవుతాయి. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లకు శ్రమాధిక్యం. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు అటంకాలు కలిగే అవకాశం ఉంది. డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. రుణప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి.





సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): మనసును ఏదో వెలితి బాధిస్తుంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురువుతాయి. కొత్తగా చేపట్టే పనుల ప్రారంభాన్ని వాయిదా వేయండి. అన్ని విషయాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. రహస్య సమాచారం అందుకుంటారు.





తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్లు, పొదుపు పథకాల వ్యవహారాలకు అనుకూల సమయం కాదు. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి.


వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని చికాకులు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. సంకల్ప సాధనకు పట్టుదలతో కృషి చేస్తారు.





ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్యాలు సాధించలేకపోతారు. న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం ఉంది. సమావేశాలు, చర్చలు, వ్యూహరచనలకు అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): ఆస్పత్రులు, బ్యాంకులు, చిట్‌ఫండ్‌లు, మ్యూచ్యువల్ ఫండ్ రంగాల వారికి ఆర్థికంగా నిరుత్సాహకరం. గ్రాట్యుటీ, బీమా, పింఛన్ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. బాధాకరమైన సమాచారం అందుకుంటారు.





కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నష్టాలు తప్పకపోవచ్చు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

మీనరాశి:(ఫిబ్రవరి19 మార్చి20): వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. విందుల్లో పరిమితి పాటించాలి. ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు. ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు.




-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

పాముకాటుతో ఇద్దరి మృతి

- అన్నదమ్ముల మరణంతో నర్సింగాపురంలో విషాదచాయలు



పాముకాటుతో చనిపోయిన హరికృష్ణ



మహేష్ మృతదేహం

మదనాపురం: పాముకాటుకు గురై అన్నదమ్ములు మరణించిన సంఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలం నర్సింగాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామాకి చెందిన హరికృష్ణ(10), మహేష్(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4, 3వ తరగతులు చదువుతున్నారు. వారి తల్లిదండ్రులు ఆశన్న, ఈశ్వరమ్మ బతుకుదెరువు కోసం వలస వెళ్లడంతో నాయనమ్మ దగ్గరే ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి హరికృష్ణ తనకు పాము కాటు వేసిందని బాబాయికి చెప్పాడు. దీంతో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి అక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని ఆటోలో ఇంటికి ఉదయం 4కు తీసుకురాగా మహేష్ నోటినుంచి కూడా నురుగు వస్తుండడంతో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఉదయం 7కు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకున్నారు. ఉన్న ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు కలలుగన్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి పాముకాటుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

సంఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్ సింధూజ వారికి భూమి, ఇల్లు లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రూ. 75వేల చొప్పున రూ.లక్షా, 50 వేల సహాయం ప్రభుత్వం తరపున అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. తక్షణ సహాయంగా అంత్యక్రియల కోసం రూ.5వేలు అందజేశారు.

ఎమ్మెల్యే, నాయకుల పరామర్శ

ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు చనిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే వ్యక్తిగతంగా రూ. 10వేలు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ప్రభుత్వ ఎక్స్‌గ్రేషయాను త్వరగా అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డోకూర్ పవన్‌కుమార్ రెడ్డి రూ. 10వేలు బాధిత కుటుంబానికి అందజేశారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీల మండల అధ్యక్షులు కృష్ణయ్య యాదవ్, ఉమామహేశ్వర్‌రెడ్డి, భీంరెడ్డి, ప్రశాంత్, విజయేందర్‌రెడ్డి, వెంకటనారాయణ, జగదీష్, డాక్టర్ మోహన్ తదితరులు ఉన్నారు.

పాలమూరు ఎత్తిపోతల సాధనకు

పార్టీలకతీతంగా పోరాటం

- పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి
- హాజరైన మాజీ ఎమ్మెల్యేలు, సీపీఎం, సీపీఐ నాయకులు



కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు

షాద్‌నగర్‌టౌన్: పాలమూరు జిల్లావాసుల గొంతు ఆరిపోకుండా.. రైతులకు సాగునీరందే విధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సాధనకు పార్టీలకతీతంగా ఉద్యమిద్దామని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఎం.రాఘవాచారి పిలుపునిచ్చారు. పాలమూరు అధ్య యన వేదిక ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివదత్తా గార్డెన్స్‌లో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, సీపీ ఎం, సీపీఐ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రచారోద్యమ కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం రాఘవాచారి మాట్లాడుతూ నీళ్లు.. నిర్వాసితుల కోసం గత కొన్నేళ్ళుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం లో చలనం లేదన్నారు. నల్గొండ జిల్లాకు న్యాయం చేస్తూ పాలమూరు జిల్లాకు మాత్రం ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్ట్ నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫేజ్-1గా చేపట్టాలని, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి చేపట్టిన భాగాన్ని ఫేజ్-2గా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగం చేసి భూముల ముంపు నివారించి రైతులకు కాపాడాలని డిమాండ్ చేశారు. పాలమూరు పథకంలో నార్లాపూర్ నుంచి డిండి పేరిట నీరు తరలించే పథకాన్ని వెంటనే ఆపాలని అన్నారు. చేవెళ్ళ నుంచి గోదావరి నీటిని షాద్‌నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లికి తీసుకురాగల అవకాశాలను పరిశీలించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మాట్లాడతూ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నీటిని అధికంగా నల్గొండ జిల్లాకు అందించేలా కృషి చేస్తున్నదని, వెనుకబడిన పాలమూరు జిల్లా రైతుల గోసను దృష్టిలో ఉంచుకుని పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10వేల కోట్లతో పూర్తయ్యే ఈ పథకం సర్వే నిమిత్తం 6వేల కోట్లను విడుదల చేసిందని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎన్.రాజు, సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు బుద్దుల జంగయ్యలు మాట్లాడారు. సమావేశంలో వేదిక రాష్ట్ర కోశాధికారి టీజీ. శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యుడు రవీంద్రనాథ్, వైస్ ఎంపీపీ నరెందర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, యాదవాచారి, బాబర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఒకేరోజు మూడిళ్లలో చోరీ

- 6 తులాల బంగారం, రూ.15 వేల నగదు అపహరణ



సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ

అచ్చంపేట అర్బన్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని టీచర్స్‌కాలనీలో విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి బందగి ఇంట్లో అద్దెకుంటున్న రాజేందర్, గోపాల్, పక్కనే ఉన్న మల్లికార్జున్ ఇళ్లల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సీఐ రామకృష్ణ, ఎస్సై అనుదీప్‌ల వివరాల ప్రకారం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళడంతో దొంగలు ఇళ్ల తాళాలు పగలకొట్టి ఆర్టీసీ కండక్టర్‌రాజేందర్ ఇంట్లో బీరువా పగలకొట్టి 3 తులాల బంగారం, రూ. 15 వేల నగదు అపహరించారు. అదే భవనంలో గోపాల్ అనే వ్యక్తి బంధువుల ఇంటికి వెళ్ళడంతో దాంట్లో చొరబడి 2 తులాల బంగారు ఆభరణం, పక్కనే ఉన్న మల్లికార్జున్ ఇంట్లో బంగారు ఆభరణంను అపహరించారు. ఆదివారం ఉదయం అది గమనించిన ఇంటి యజమాని బందగి అద్దెకుంటున్న వారితో పాటు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. జాగిలాలతో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనుదీప్ తెలిపారు.

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య



లక్ష్మీదుర్గ మృతదేహం

బిజినేపల్లి : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన లక్ష్మీదుర్గ(25) అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ప్రదీప్‌కుమార్ వివరాల ప్రకారం గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకినేనిదిబ్బకు చెందిన రవి అనే వ్యక్తి బిజినేపల్లిలో ట్రాక్టర్ల ట్రాలీ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాడు. గత ఐదేళ్లుగా రవి కుటుంబం బిజినేపల్లిలో నివాసముంటోంది. ఆదివారం తెల్లవారుజామున భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీదుర్గ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త రవి, ఇద్దరు కూతుళ్లున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గేదె కడుపు నుంచి ప్లాస్టిక్, క్లాత్ తొలగింపు



ప్లాస్టిక్‌ను తొలగిస్తున్న పశువైద్యులు

పదర: నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం పెట్రాల్‌చేన్ గ్రామంలో బర్రె నుంచి ప్లాస్టిక్, క్లాత్‌ను మండల పశువైద్యాధికారి మారుతి ఆధ్వర్యంలో ఆదివారం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రాల్ చేన్ గ్రామానికి చెందిన మండ్లి లింగయ్య తన గేదె 30 రోజుల నుంచి మేత మేయడం లేదని తెలుపగా ప్రాథమికి చేసినా తగ్గలేదన్నారు. దీంతో రైతునుంచి పూర్తి వివరాలు తెలుసుకొని గేదె నుంచి దాదాపు 20 కిలోలకు పైగా ప్లాస్టిక్, క్లాత్‌ను సర్జరీచేసి బయటకు తీశామన్నారు. గేదె సురక్షితంగా ఉండడంతో యజమాని, సర్పంచ్, రైతులు పశువైద్యాధికారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సర్జరీలో డాక్టర్‌తోపాటు అటెండర్ బాలీశ్వరయ్య, గోపాలమిత్ర దశరథ్‌లు ఉన్నారు.

‘2019లో బీజేపీదే అధికారం’

వనపర్తి అర్బన్: బీజేపీ 2019లో తెలంగాణంలో అధికారంలోకి వస్తుందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్ అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మోహన్‌యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి భరత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేవైఎం కార్యకర్తలంతా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని వివరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీందర్‌నాథ్‌రెడ్డి, మున్సిపలవైస్ చైర్మన్ బి.కృష్ణ, దళిత మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రజనిరెగ్గి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయరణ, నాగభూషణంగౌడ్, నాయకులు మేర్వంరాజు, బుడ్డన్న, వెంకటేష్ సాగర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హాలో.. Hello Andhrajyothy ఆంధ్రజ్యోతి

మీ గ్రామంలో సమస్యలు ఉన్నాయా.. పత్రికా ముఖంగా చెప్పాలనుకుంటు న్నారా.. మాకు ఉప్పందించండి..

పెబ్బేరు	98662 45233
శ్రీరంగాపురం /పెబ్బేరురూరల్	94400 93014
వీపనగండ్ల	90007 63414
పాన్‌గల్	99480 07242
చిన్నంబావి	98499 28522
గోపాల్‌పేట(రేవల్లి)	94407 66142

భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ


భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే

శ్రీరంగాపురం: మండల కేంద్రంలోని అంబేద్కర్ యువ జన సంఘం వారు నిర్మిస్తున్న అంబేద్కర్ భవన నిర్మాణానికి సంఘ సభ్యుల కోరిక మేరకు రూ. 5లక్షల నిధులను ఎమ్మెల్యే మంజూరు చేసి భూమి పూజ చేశారు. ఈనిధులు సరిపోకపోతే మిగతా పనులకు నిధులు అంది స్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచX వెం క టస్వామి, బీసీసెల్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, అంబేద్కర్ యువ జన సంఘం అధ్యక్షుడు కురుమూర్తి, కార్యదర్శి శ్రీరాములు, సభ్యు లు పాల్గొన్నారు.

శేరిపల్లి విద్యార్థి పరిస్థితి విషమం

శ్రీరంగాపురం: మండల పరిధిలోని శేరిపల్లి గ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలో ఆత్మాహత్యకు ప్రయత్నించిన విద్యార్థి ఆనంద్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. విద్యార్థి ఆనంద్ శరీరం 80 శాతం కాలిపోవ డంతో పరిస్థితి విషమించిందని వారు చెప్పారు. ఆదివారం వన పర్తి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు ఉస్మానియా ఆసుప త్రి డాక్టర్లను బాలుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థికి మెరుగైన వైద్య చికిత్సలు జరపాలని కోరినట్లు తెలిసింది.

'గురుకుల' సమస్యలు పరిష్కరించాలి'


విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

వీపనగండ్ల: ఎస్సీ గురుకుల పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రం లోని గురుకుల పాఠశాలల అధ్యాయణ యాత్రలో భాగంగా ఎస్ఎఫ్ఐ బృందం ఈ పాఠశాలను సందర్శించింది. అనేక సమస్య లకు నిలయంగా ఎస్సీ గురుకుల పాఠశాల మారిందన్నారు పాఠ శాల ఆవరణ అపరిశుభ్రతో దోమల బెడద అధికమవుతుందని తెలి పారు. సెప్టిక్ ట్యాంక్‌లు నిండిన నిర్వాహకులు పట్టించు కోవడంలేదని పేర్కొన్నారు. పాఠశాల భవ నిర్మాణానికి 20కోట్లు మంజూరైనా అధికారులు నేటికి పనులు చేపట్టకపోవడం దారుణ మన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్, దేవేందర్, నరేష్, మహేష్ తదితరులు ఉన్నారు.

ఉపాధి డబ్బులు చెల్లించకుంటే ఆందోళనలే

● వ్యవసాయ కార్మిక సంఘం

పెబ్బేరు: ఉపాధి హామీలో పని చేసిన కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపడుతూ పీడీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, కార్యదర్శి ఆంజనేయులు, హెచ్చరించారు. ఆదివారం వారు పెబ్బేరులో మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు వేసవిలో రెండు మాసాలు, వర్షాకాలంలో రెండు మాసాలు పని చేసినా ఇంతవరకు కూలి చెల్లించలేదని అన్నారు. జిల్లావ్యాప్తంగా 14 మండలాల్లో 86 గ్రామాల కూలీలు, దాదాపు 3వేల240 మంది కూలీలకు రూ. 81 లక్షలు బకాయిలున్నాయని వారు గుర్తు చేశారు. పని చేసిన వారికి కూలి చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. డబ్బులు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు.

సాక్షర భారతX పరీక్షలు

పాన్‌గల్: మండల పరిధిలోని గోప్లాపూర్, చిక్కేపల్లి, దవాజీపల్లి, రేమద్దుల గ్రామాలలో సాక్షర భారత్ అభ్యాసకులకు పరీక్షలు నిర్వ హించారు.

పెబ్బేర్‌రూరల్: పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లోని సాక్షర భారత్ కేంద్రాలలో వయోజనులకు పరీక్షలు ఆదివారం గ్రామ సాక్ష రభారత్ కోఆర్డినేటర్లు నిర్వహించారు.

వృథాగా తాగునీటి పథకం

● రూ. 9లక్షలు నీటిపాలు


నిరుపయోగంగా మారిన సంపు

వీపనగండ్ల: మండల కేంద్రానికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన తాగునీటి పథకం నిరూప యోగంగా మారింది. గ్రామంలో తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు 2005లో రు. 9లక్షలు మంజూరయ్యా యి. దీంతో గోపన్‌దిన్నె జలాశయం నుంచి పనులు మొదలుపెట్టారు. రిజ ర్వాయర్‌లో సంపు నిర్మాణం, పైపులైన్ వేసి 2007లో ప్రారంభించారు. సంపు ఎత్తు లేకపోవడంతో జలాశయం నిండి నీరు కలుషితమతోంది. ఆ నీటి నే ఏడాది పాటు సరఫరా చేశారు. అప్పటి కలెక్టర్ ఉషారాణి గ్రామానికి ఒకసారి సందర్శించారు. గ్రామస్థులు ఆ సమస్యను వివరించారు. ఆమె వెంటనే నీటి సరఫరా నిలిపివే యా లని, సంపు ఎత్తు పెంచి సురక్షితమైన నీటిని గ్రామస్థులకు అందించాలని అధికారులను ఆదేశించారు. సంపు ఎత్తు పెంచిన అధికారులు, తాత్కాలిక మరమ్మతులు మరిచిపోయారు. అధి కారుల నిర్లక్షానికి ఆనాటి నుంచి నేటి వరకు తాగునీటి పథకం వృథాగా మా రింది. ప్రస్తుతం వీపనగండ్లకు అదే జలాశయంలో ఉన్న కొల్లాపూర్ తాగు నీటి పథకం ద్వారా గ్రామానికి తాగు నీరు అందుతోంది. దీంతో వీపనగండ్ల తాగునీటి పథకాన్ని పట్టించుకోనే నాధుడే కరువైయ్యాడు. ఒక వేళ కొల్లా పూర్ తాగునీటి పథకానికి మరమ్మ తులు చేయాల్సి వస్తే వీపనగండ్లకు చుక్కనీరు దొరికని పరిస్థితి ఏర్పాడు తుంది. నిరూపయోగంగా ఉన్న వీపన గండ్ల పథకం మరమ్మతులు చేసి విని యోగంలోకి తీసుకువస్తే ప్రజలకు ఈ సమస్య ఉండదని గ్రామస్థులు పే ర్కొంటున్నారు. ఉన్నతాధికారులు, ప్ర జాప్రతినిధులు స్పందించి ఈ పథకా న్ని వినియోగంలోకి తెవాలని స్థాని కులు కోరుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం..



వీపనగండ్ల తాగునీటి పథకాన్ని మరమ్మతులు చేయడంలో అధికా రులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. 10 సంవత్సరాలుగా నిరూపయోగం గా ఉన్న ఈ పథకాన్ని వినియోగం లోకి తూకపోవడం దారుణం.

- సంతోష్

రూ. 9లక్షలు నిరుపయోగం..



రూ. 9లక్షలతో చేపట్టిన ఈ పథకం నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం తాగునీటికోసం ఎన్నో పథకాలు చేపడుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో ఈ పథకాలను పట్టించు కోవడంలేదు.

- రాముడు

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి


పెబ్బేరులో రాజీవ్‌కు నివాళులు అర్పిస్తున్న నాయకులు

పెబ్బేరు: స్వర్గీయ భారత మాజీ ప్రధానమంత్రి రాజీ వ్‌గాంధీ 73వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెబ్బేరు మండల కేంద్రంలో ఘనంగా ఆదివారం నిర్వహిం చారు. సుభాష్‌చౌరస్తాలో ఆయన చిత్ర పటానికి పూల మాలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు గందం రాజశేఖర్, జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు రాజేంద్ర ప్ర సాద్‌యాదవ్, నాయకుడు విజయవర్ధన్‌రెడ్డి, పాల్గొన్నారు.

శ్రీరంగాపురంలో...

మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భారత మాజీప్రధాని సర్గీయ రాజీవ్ గాంధీ 74వ జయంతి ఉత్సవాలు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాహుల్‌గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచు వెంకటస్వామి, శ్రీరంగాపురం సింగిల్‌విండో అధ్యక్షుడు ఆనందరాజు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మహే ష్‌గౌడ్, సాక్షరభారత్ కోఆర్డినేటర్ వెంకటేష్, వార్డు సభ్యుడు అంజి, విద్యా కమిటీ చైర్మన్ కురుమూర్తి, నాయకులు తెలుగు బీసన్న, బొక్కలయ్య, లతీఫ్ పాల్గొన్నారు.

పాన్‌గల్..

పాన్‌గల్: రాజీవ్ గాంధీ 74వ జయంతిని ఆదివారం మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో నిర్వహించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీం దర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి, నాయకులు వెంకటేష్, ఉపేందర్ తదితరులు ఉన్నారు.

'సొంత మండలాన్ని పట్టించుకోని జూపల్లి'

చిన్నంబావి: "నూతనంగా ఏర్పడిన చిన్నంబావి మం డలం కొల్లాపూర్ నియోజకవర్గంలో లేదా? సొంత మండలా న్నికూడా జూపల్లి ఎందుకు పట్టించుకోవడం లేదు" అని టీడీపీ మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టు చిన్నమారూర్ లిఫ్టు ఆగస్టులోపు మర మ్మతులు చేస్తానని నేటికిలిఫ్ట్ గురించి అంచనా వేయలే దని, మరమ్మతులు సైతం చేయలేదని ఆరోపించారు. మండలంలో చిన్నంబావి నుంచి బెక్కెం మీదుగా వెలగొండ వరకు రోడ్డు మరియు పెద్దదగడ నుంచి గూడెం వరకు పెద్దమారూర్ నుంచి జమ్ములమ్మ మీదుగా పెద్దదగడ వరకు లక్ష్మిపల్లి గ్రామానికి రోడ్లు మరమ్మతులు కానీ బీటీ రోడ్డు కానీ ఎందుకు వేయడం లేదా తెలిపాలని ప్రశ్నిం చారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆస్మద్దీన్, అధికార ప్రతి నిధి మోహన్‌గౌడ్, పెద్దమారూర్, బెక్కెం అధ్యక్షుడు రమేష్ సింగ్, సంపత్‌కుమార్, పరమేశ్వర్ సుధాకర్ ఉన్నారు.



వెంకటేశ్వర : లై

పెబ్బేరులో కూరగాయల ధరలు



కిలోకు.. రూ.లలో..

టమాట	50	పచ్చిమిర్చి	40
కాకరకాయ	20	ఉల్లిగడ్డ	15
ఆలుగడ్డ	20	బెండకాయ	20
క్యారెట్	30	క్యాబేజీ	20
బీట్‌రూట్	30	దొండకాయ	20
చెవులకాయ	20	బీరకాయ	20
వంకాయ	20	బీన్స్	30

పెబ్బేర్ మండల సమాచారం

తహసీల్దార్	- 9000101524
ఎంపీడీవో	- 8008901097
ఎంఈవో	- 9494307326
వ్యవసాయాధికారి	- 7288894329
పీఆర్ఏఈ	- 9440395245
ఏపీఎం	- 8790990705
ఎస్సై	- 9440795729
విద్యుత్ ఏఈ	- 9440813500
పశువైద్యాధికారి	- 7702771478
ఈజీఎస్ పీవో	- 7095504747
ట్రాన్స్‌కో ఏఈ	- 9440813500
పెబ్బేరుసబ్‌స్టేషన్	- 7382605884

ఇంటర్వ్యూ

నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి

● చందన్‌గౌడ్, సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్ (ఎంసీవో)



వీపనగండ్ల: నిరక్షరా స్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తు న్నట్లు సాక్షార భారత్ మం డల కో-ఆర్డినేటర్ చందన్ గౌడ్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

మండలంలో ఎన్ని కేంద్రాలున్నాయి?

ప్రతి గ్రామంలో ఒక సాక్షర భారత్ కేం ద్రం ఏర్పాటు చేశారు. మండలంలో 38 మంది గ్రామ కో ఆర్డినేటర్లు ఉన్నారు.

ఇవి ఏ సమయంలో పనిచేస్తాయి?

ఉదయం, సాయంత్రాల్లో గ్రంథాల యంగా ఉంటుంది. రాత్రి సమయంలో నిర క్ష్యరాస్యులకు విద్యాబోధన చేస్తాము.

వృత్తి విద్యాకోర్సులు చేపడుతున్నారా?

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, సర్ఫులు, పినాయిల్ తయారీలలో శిక్షణ ఇస్తాం.

మీరు ఇచ్చే సలహా ?

నిరక్షరాస్యత నిర్మూలనకు విద్యావంతు లు కృషి చేయాలి. చదువురాని వారు కేంద్ర లకు వెళ్లి చదువు నేర్చుకోవాలి.

వయోజనులకు పరీక్షలు

శ్రీరంగాపురం: మండల కేంద్రంతో పా టు ఆయా గ్రామాలలో సాక్షర భారత్ అభ్యా సకులకు పరీక్షలు నిర్వహించారు. సాక్షరభా రత్, వయోజన విద్య కేంద్రంలో నేషనల్ ఇని స్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో టెస్ట్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాన్ని సర్పంచX వెం కటస్వామి, వార్డు సభ్యులు సందర్శించారు.

జాతీయస్థాయి కరాటే పోటీల్లో

ప్రతిభచాటిన విద్యార్థులు



ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందిస్తున్న స్కూల్ యజమాన్యం

కొత్తకోట: మండల కేంద్రంలోని ఢిల్లీ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభచాటారు. జడ్చర్ల పట్టణంలో శనివారం జరిగిన కరాటే, కింగ్‌ఫ్యూ పోటీలు జరిగాయి. 18 ఎళ్లలోపు విభాగంలో పల్లవి, మహేష్, అభినయ్ అండర్ - 12లో రవితేజ, విష్ణువర్ధన్‌లు ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలు అందుకున్నారు. ఆదివారం పాఠశాల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రతిభ చాటిన విద్యార్థులు, కరాటే మాస్టర్లును అభినంది సత్కారించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రావుల రవింద్రనాధ్‌రెడ్డి, డైరెక్టర్ విజయన్, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, మాస్టర్లు అబ్దుల్ నబీ, కురుమూర్తి, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.

ఓబీసీ మండల అధ్యక్షుడిగా వేణు



వేణుకు నియామక పత్రం అందిస్తున్న బీజేపీ నాయకులు

ఆత్మకూర్: బీజేపీ ఆత్మకూర్ మండల ఓబీసీ అధ్యక్షుడిగా రేచింతల గ్రామానికి చెందిన తెలుగు వేణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణ్‌గౌడ్ సమక్షంలో ఎన్నుకున్నారు. గత కొంతకాలంగా బీజేపీ పార్టీలో పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వేణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. మిగిలిన కార్యవర్గ సభ్యులను త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మణివర్దన్‌రెడ్డి, కిసాన్‌మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వెంకటేష్, శివశంకర్ వరప్రసాద్, తాటికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

టీఎన్‌టీయూసీ కార్యవర్గం ఎన్నిక

అమరచింత: టీఎన్‌టీయూసీ హమాలీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అమరచింత టీడీపీ మండలాధ్యక్షుడు మనోహర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు రాములు, కార్యదర్శి శేఖర్, సహాయ కార్యదర్శి చిన్నరఘు, కార్యవర్గ సభ్యులుగా అంజి, ప్రచార కార్యదర్శిగా ఆంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఏజీ దేశాయి ప్రకాష్‌రెడ్డిని కలిసిన ఎంబీసీ చైర్మన్ కాలప్ప



ప్రకాష్‌రెడ్డిని కలిసిన దృశ్యం

అమరచింత: అడ్వకేట్ జనరల్ దేశాయిప్రకాష్ ఎన్నికయిన సందర్భంగా జాతీయ అత్యంత వెనుబడిన కులాల సంక్షేమ సంఘం చైర్మన్ కాలప్ప అమరచింతకు చెందిన రఘు న్యాయవాది ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అడ్వకేట్ జనరల్ ఎన్నికయినందున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి

కొత్తకోట: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 73వ జయంతిని ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ టీసీ సభ్యుడు డాక్టర్ పీజే. బాబు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి ఆవకాశాలు, 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు ప్రవేశ పెట్టిన ఘనత రాజీవ్ గాంధీదేనన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి, పెంటన్న యాదవ్, నరెందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచX రాములు, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతయ్య రజక తదితరులు ఉన్నారు.




కొత్తకోటలో కేక్ కట్ చేస్తున్న జడ్పీటీసీ సభ్యుడు, నాయకులు

ఆత్మకూర్‌లో....

స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని ఆత్మకూర్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధే ధ్యేయంగా పని చేసి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు పరుగులు తీయించిన అత్యంత శక్తివంతమైన ప్రధాని తమ నాయకుడని వారు అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచX మొగలిగంగాధర్‌గౌడ్, రహమతుల్లా, వెంకటేష్, శ్రీను, నర్సింహ్మా తదితరులు పాల్గొన్నారు.

మదనాపురంలో....

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను అమరచింత మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ



అమరచింతలో జయంతి వేడుకలను నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు

సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ విష్ణు మాట్లాడుతూ అతి చిన్నవయస్సులో ప్రధాని పదవి చేపట్టి దేశానికి సేవలు చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి కారయకర్తలు కృషి చేయాలని రాజీవ్ మార్గంలో ఏర్పాటు చేసిన రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మైయర్, నాగరాజు, లంబాడీరాములు, నామాలకృష్ణయ్య, మన్నర్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

మండలంలో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశానికి సుస్థిర పాలన గాంధీ కుటుంబాలతోనే సాధ్యమని నాయకులు అన్నారు. కార్యక్రమంలో రాంనారాయణ, విజయేందర్‌రెడ్డి, వేమన్న, సుక్కమహేష్, వడ్డెకృష్ణ, ఆవుల రాఘవేంద్ర, రాంచంద్రయ్య, వెంకటయ్య, వడ్డెరాజన్న, ఫారుఖ్‌అహ్మద్, శేఖర్‌రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.



మదనాపురంలో నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు

సినిమా గైడ్



పరమేశ్వరి: ఫిదా
భవాని : జయదేవ్
శ్రీదేవి : మాయమాల్

ఆత్మకూర్

హైటెక్: ఫిదా

మదనాపురం కూరగాయల ధరలు



కిలోకు..		రూ.లలో..	
టమాట	60	వంకాయ	40
కాకరకాయ	40	పచ్చిమిర్చి	80
ఆలుగడ్డ	30	ఉల్లిగడ్డ	16
క్యారెట్	80	బెండకాయ	40
బీన్స్	80	క్యాబేజి	40
బీట్‌రూట్	60	దొండకాయ	40
చెవులకాయ	50	బీరకాయ	60

మదనాపురం మండలాధికారులు

తహసీల్దార్	- 9100904738
గిర్దావర్	- 9848464658
ప్రభుత్వ వైద్యశాధికారి	- 9703810854
పశువైద్యాధికారి	- 7702771305
ఎస్సై	- 9652075545
రైల్వే స్టేషన్	- 08545-224147
ఎంపీడీవో	- 8008901095
వ్యవసాయాధికారి	- 7288894323
సీఐ	- 9440795737
ఏఈ పంచాయతీరాజ్	- 9440786555
ఏఈ విద్యుత్	- 9440813499

రోడ్డు వెడల్పు పనులు ముందుకు సాగేనా?



నిర్మాణం పూర్తి కాని రోడ్డు

- [illegible]
- రోడ్డు కటింగ్‌లో పొంచివున్న ప్రమాద ఘటికలు

పెద్దమందడి: రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూర్ జిల్లాలో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. పెద్దమందడి మండల కేంద్రం నుంచి బుర్రవాగు స్టేజీ జాతీయ రహదారి 44వరకు వంపుమోజర్ల మీదుగా డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.13కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను గత 2016 ఏప్రిల్ నెలలో కొత్తకోటకు చెందిన కాంట్రాక్టర్ బాను అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉన్నప్పటికీ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు 40 దాక కల్వర్టులు నిర్మాణాలు ఉండగా బీటీలో దాదాపు 27 కల్వర్ట్‌లను పూర్తిచేశారు. కానీ రోడ్డు నిర్మాణం మాత్రం చేపట్టకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు తొమ్మిది నెలల క్రితం ప్రస్తుతం ఉన్న మూడున్నర మీటర్లు ఉన్న బీటీ రోడ్డును పది మీటర్లు వెడల్పు చేసేందుకు బుర్రవాగు నుంచి పెద్దమందడికి వెళ్లే దారిలో కుడిబాగంలో రోడ్డును త్రవ్విన సంబందిత కాంట్రాక్టర్ అప్పటి నుంచి ఈ రోజు వరకు నిర్మాణం చేపట్టకపోవడం వల్ల రోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇబ్బందులు తొలగించాలి



ప్రభుత్వం మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం కోసం రూ.13 కోట్లు మంజూరు చేసింది. గడువు పుర్తయినా రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే పనులు చేపట్టి ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా చూడాలి.

- మేగారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు

రైతులు అడ్డుకుంటున్నారు



బుర్రవాగు నుంచి పెద్దమందడి వరకు జరిగే బీటీ రోడ్డుకు విస్తరణ పనులు జరుగకుండా రోడ్డు ఇరువైపుల ఉన్న రైతులు అడ్డుకుంటున్నారు. త్వరలోనే రోడ్డుకు ఇరువైపుల ఉన్న రైతులతో సమవేశమై రోడ్డు పనులు ప్రారంభించాము.

- నాగేశ్వర్‌రావు, ఆర్అండ్ బీ ఏఈ

కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం



రోడ్డు పనులు ప్రారంభించకపోవడంవల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే భయం వేస్తుంది. రోడ్డు పనులు ప్రారంభించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.

- సాకవెంకటయ్య, వెల్టూర్

స్టాఫ్ రిపోర్టర్	998541 1502
పీసీ ఇన్‌చార్జి	998541 0921
వైద్యవిభాగం	95739 56521
వ్యవసాయం	98663 96565
వనపర్తిక్రైం	89855 34383
పురపాలకం	94410 24635
గోపాల్‌పేట	9440766142
ఖిల్లాఘనపురం	9704455456

మురికి నీటితో ఇబ్బందులు

వనపర్తి అర్బన్: మున్సిపల్ పరిధిలోని చిట్యాల రోడ్‌లో చింతల హనుమాన్ దేవాలయం ముందు స్థాని కులు మురికినీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ బి. కృష్ణ అన్నారు. ఆదివారం హనుమాన్ గుడి సమీపంలో ఉన్న బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. బ్రిడ్జి చిన్నగా ఉండటంతో వనపర్తి పాత ఏరియా నుంచి వచ్చే మురుగునీరు అక్కడే నిలుస్తోందని ఆయన అన్నారు. ఆ దారి గుండా వెళ్లే వారు మురుగునీరు వాసన భరించలేకపోతున్నారని చెప్పారు. బ్రిడ్జి క్రింది బాగంలో మురుగునీటిని తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది కూడా రెండు రోజులకు ఒకసారి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌లో 6 సంవత్సరాల నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఈ పరిస్థితి అధికార పార్టీ నాయకులకు కన్పించడం లేదని అన్నారు. బ్రిడ్జి పరిమాణం ఎత్తు పెంచి పెద్ద పైపులైన్లు వేయాలని కోరారు.



మున్సిపల్ సిబ్బందితో నీటిని తొలగిస్తున్న దృశ్యం

ఫొటో గ్రాఫర్‌ను సన్మానించిన ఎమ్మెల్యే



రమేష్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే

వనపర్తి: పట్టణంలోని నవీన ఫొటో స్టూడియో నిర్వాహకుడు రమేష్‌కుమార్ జాతీయ, అంతర్జాతీయ ఫొటో కాంపిటీషన్ ల్లో బహుమతులు సాధించిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి సోమవారం రాత్రి రమేష్‌కుమార్‌ను ఆయన నివాసంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా ప్రశంసలు అందుకున్న రమేష్ వనపర్తికే గర్వ కారణమని అన్నారు. మన ప్రాంతంలో ఇంత మంచి ఫొటోలు తీయగలిగే యువకుడు ఉండడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాగ్రెస్ నాయకులు కిరణ్‌కుమార్, రాగి వేణు, ధనలక్ష్మి, నాగేంద్రం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌డీఏ సిబ్బంది జేఏసీ ఏర్పాటు



మాట్లాడుతున్న జిల్లా కో చైర్మన్ ధనుంజయరాజు

వనపర్తి వ్యవసాయం: జిల్లా డీఆర్‌డీఏ సిబ్బంది జేఏసీని ఆదివారం ఏర్పాటు చేసుకున్నారు. వనపర్తి మండలం పరిషత్ సమావేశ హాల్‌లో జిల్లాలోని ఉపాధిహామి సిబ్బంది, వాటర్‌షెడ్ సిబ్బంది, డీఆర్‌డీఏ కార్యాలయం(ఈటీసీ) సిబ్బంది సమావేశమయ్యారు. పలుసమస్యలపై చర్చించారు. అనంతరం జేఏసీని ఎన్నుకున్నారు. జిల్లా చైర్మన్‌గా బాలయ్య, కో చైర్మన్లుగా ధనుంజయరాజు, నరేందర్, అరుణ, రామస్వామి, సుష్మిత, రషీద్, లక్ష్మయ్య, లలిత, నిరంజన్‌గౌడ్, రమేష్, వెంకట్రాములు, రమేష్‌లను ఎన్నుకున్నారు.

వయోజనులకు సార్వత్రిక పరీక్షలు



అల్లమాయపల్లిలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో

ఖిల్లాఘనపురం: మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సాక్షర భారత్ లో విద్యనభ్యసిస్తున్న వయోజనులకు ఆదివారం పరీక్షలు నిర్వహించినట్లు ఎంపీడీవో రెడ్డయ్య, మండల సాక్షర భారత్ కోఆర్డినేటర్ నెహ్రూనాయక్ తెలిపారు. సాక్షరభారత్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా 935 మంది విద్యనభ్యసిస్తుండగా అందులో 846 మంది వయోజనులు పరీక్షలు రాస్తున్నట్లు వారు తెలిపారు. మండల వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా పని చేస్తున్నట్లు వారు తెలిపారు. సాక్షర భారత్ కేంద్రాల ద్వారా వయోజనులకు ప్రతి రోజు వీసీవోలు రాత్రివేళ్లల్లో విద్యను బోధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలలో కోఆర్డినేటర్లు, వయోజనులు తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి మండల స్థాయి క్రీడలు

వనపర్తి అర్బన్: వనపర్తి మండల స్థాయి పాఠశాలల ఆటల పోటీలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నట్లు మండల ఎస్జీఎఫ్ ఇన్‌చార్జి సురేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న అండర్ -17 బాలబాలికలకు, 24న అండర్-14 బాలబాలికలకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పై విభాగాలలో కబడ్డీ, ఖోఖో, వాలిబాల్ క్రీడలు నిర్వహించి మండల జట్టు ఎంపిక చేయనున్నట్లు పెర్కొన్నారు. ఈ క్రీడలలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చుని, పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్, ఆధర్‌కార్డు వెంట తీసుకరావాలని సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరత్ చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒకలాగా రాష్ట్రం ఏర్పడ్డాక మరోలాగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరియైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, కనీసం మరుగుదొడ్లు లేని దుస్థితిలో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని రకాల వసతులు, హంగులతో ఏర్పాటు చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న తెలంగాణ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

జీవన చిత్రానికి ప్రాణం పోసేది కవులే

● తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందినిసిధారెడ్డి



కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న నందినిసిధారెడ్డి

వనపర్తి వ్యవసాయం: జీవన చిత్రానికి ప్రాణం పోసేది కవులేనని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ బంక్విట్ హాల్‌లో నిర్వహించిన కవిసమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న జీవన చిత్రాలను, ప్రదేశాలను, నాట్యాన్ని తదితర వాటికి ప్రాణం పోసేది కవులేనన్నారు. తెలంగాణలోని కవులను గుర్తించడానికే కవిసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో సురవరం ప్రతాప్‌రెడ్డి సాహిత్యానికి ప్రాణం పోశారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యం తో పాటు కవులు కనుమరుగయ్యారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి, కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు చీర్ల సత్యం, మహిళా అధ్యక్షురాలు శైలజ, కవులు నాయకంటి నరసింహ్మాశర్మ, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, బాబు, దేవీదాస్, చెన్నరాములు తదితరులు ఉన్నారు.

నేడు నీళ్లు , నిధుల కోసం రౌండ్‌టేబుల్ సమావేశం

వనపర్తిటౌన్: నీళ్లకోసం, నిధుల కోసం అనే అంశంపై పట్టణంలోని యాదవ సంఘం భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు పాలమూరు అధ్యన వేదిక సభ్యులు నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా అంతటా తొమ్మిది రోజుల ప్రచారోద్యమం నిర్వహిస్తున్నామన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు బాగాలుగా విభజించాలని, తదతర అంశాలపై చర్చించున్నట్లు పేర్కొన్నారు.

27న కేవీపీఎస్ జాతీయ సమావేశాలు

వనపర్తిటౌన్: కేవీపీఎస్ జాతీయ సమావేశాలు ఈ నెల 27న హైదరాబాద్‌లోని సుంధరయ్య భవన్‌లో నిర్వహిస్తున్నట్లు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఆదివారం గాంధీనగర్‌లో సమావేశాల కరపత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ జాతీయ సమావేశాల సందర్భంగా సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసెమినార్‌కు ప్రొఫెసర్ ఆనంద్‌తెల్‌తుంబ్డే, బీవీ రాఘవులు, సుబాషిణి హాజరవుతారని అన్నారు. ఈ సెమినార్‌లో సామజిక న్యాయం-సవాళ్లు అనే అంశంపై వక్తలు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సెమినార్‌కు మేధావులు, విశ్లేషకులు, విద్యావంతులు హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ, నారాయణ, శంకర్, రాజు, రాము, బాల్‌రాం, మధు తదితరులు పాల్గొన్నారు.

పుస్తక పఠనంతోనే విజ్ఞానం

ఖిల్లాఘనపురం: పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుందని ఆర్‌ఎస్‌ఎస్ మండల ప్రముఖ్ భాస్కర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బెస్తగేరి ఆంజనేయ స్వామి ఆలయంలో సేవా భారతీఆధ్వ ర్యంలో విద్యార్థులకు గ్రంథాలయ పఠనంపై అవగాహన కల్పించారు. వివిధ గంథాలయంలో వివిధ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. పుస్తకాలు ఎక్కువగా చదువుతేనే విజ్ఞానం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

సినిమా గైడ్



బృందావన్	గౌతమ్‌నందా
శ్రీరామ	జయజానకీనాయక
శ్రీనివాస	ఫిదా
శ్రీవెంకటేశ్వర	నేనేరాజునేనుమంత్రి
శ్రీరంగ	లై

వనపర్తిలో కూరగాయల ధరలు

టమాట	40	పచ్చిమిర్చి	40
కారకకాయ	40	ఉల్లిగడ్డ	30
ఆలుగడ్డ	20	బెండకాయ	40
క్యారెట్	80	క్యాబేజీ	30
బీన్స్	80	బీరకాయ	40
బీట్‌రూట్	40	క్యాప్సికం	60
చెవులకాయ	30	దొండకాయ	30
వంకాయ	40	క్యాలిఫ్లవర్	40

వనపర్తి గ్యాస్ సమాచారం

వెంకటేశ్వర	94401 56789
సాయి గాయత్రి	08545-232235
శ్రీబాలాజీ భారత్	08545-230024

వనపర్తి మండలం

తహసీల్దార్	- 9000101531
ఎంపీడీవో	- 8008901099
వ్యవసాయాధికారి	- 7288894325
ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ	- 9100121978
పీఆర్‌ఏఈ	- 9052818476
ఐబీ ఏఈ	- 9701375942
పశువైద్యాధికారి	- 7702771430
ఎస్సై	- 9440904757
ఏపీవో	- 7095505100
ఏపీఎం	- 8790990879
ఎంఈవో	- 9550414427

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ

రైతు సమగ్ర సర్వే గడువులోపు పూర్తి చేస్తాం

- ఏవో రాజశేఖర్



గోపాల్‌పేట: మండలంలో రైతు సమగ్ర సర్వేను గడువులోపు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపిస్తామని వ్యవసాయ అధికారి రాజశేఖర్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

రేవల్లి మండలంలో రైతు సమగ్ర సర్వే ఎలా జరుగుతోంది?

రేవల్లి, గోపాల్‌పేట మండలాలలో రైతు సమగ్ర సర్వే వేగవంతంగా జరుగుతోంది. 2 మండలాలు కలిసి 20వేల 144 రైతుల ఖాతాలు ఉన్నాయి. ఇప్పటికి 70శాతం సర్వే పూర్తయ్యింది. 10లోపు పూర్తి చేస్తాం.

రైతులకు ఖరీఫ్ సీజన్ విత్తనాలు సిద్ధం చేశారా?

మండలంలోని రైతులకు ఖరీఫ్ సీజన్‌కు కావాల్సిన విత్తనాలు సబ్సిడీపై సిద్ధంగా ఉన్నాయి.

ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు అవగాహన కల్పించారా.?

మండలంలో ప్రతి గ్రామంలో తిరిగి మన తెలంగాణ-మన వ్యవసాయంలో భాగంగా ప్రతి రైతుకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అవగాహన కల్పించారు.

మండలంలో కొంత మంది రైతులకు నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు?

ప్రతి రైతు ఖాతా నెంబర్లను సేకరించాం. నష్టపరిహారం అందింది. ఖాతా నెంబర్లు సరిచేసి పంపించడం జరిగింది.

జంబ్లింగ్ వర్డ్స్

1. WLKA ▸ ....
2. NGKI ▸ ....
3. DMBU ▸ ....
4. MEUT ▸ ....

జంతర్‌మంతర్

1. ద్భుఅతం ▸ ....
2. తణంక్ష ▸ ....
3. త్తిడిఒ ▸ ....
4. సంవికా ▸ ....

చెప్పగలరా?

పాలులో ఉన్నా కానీ వేలులో లేను
యతిలో ఉన్నా కానీ గతిలో లేను
సందులో ఉన్నా కానీ విందులో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

సూక్తి

మనం ఉన్నతంగా ఎదగడానికీ, నష్టపోవడానికీ కారణం మన ఆలోచనలే.



రోబోల రికార్డ్ బ్రేక్ డ్యాన్స్

రోబో స్టెప్పు వేస్తే.. అదిరి పోతుంది కదూ! మరి ఒకేసారి వెయ్యికి పైగా రోబోలు కదం తొక్కితే.. డ్యాన్సులు చేసి అదరగొడితే అద్భుతం కదా! ఒకే సైజులోని రోబోలన్నీ కాలంలో ఒకే రీతిలో డ్యాన్స్ చేసి 'గిన్నిస్ పుటల్లో' స్థానం పొందాయి.

సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచిన 1069 రోబోలు విభిన్నంగా డ్యాన్స్ చేసి చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రపంచ రికార్డును సాధించి గిన్నిస్ పుటలకెక్కాయి. డబ్ల్యు.ఎల్ ఇంటిలెజెంట్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ వీటిని రూపొందించింది. 'వన్ గ్రూప్ కంట్రోల్ సిస్టమ్' ప్రోగ్రామ్ ఆధారంగా ఇవి ఏకకాలంలో డ్యాన్స్ చేశాయి. చిందులతో కదం తొక్కిన ఆ రోబోల పేరు 'దోబి'. చైనాలో గతంలో జరిగిన బీర్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో 1007 రోబోలు బ్రేక్ డ్యాన్స్ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాయి. ఆ రికార్డును 'దోబి' రోబోలు ప్రస్తుతం బద్దలుకొట్టాయి. ఈ దోబి రోబోల ఎత్తు - 47.3 సెంటిమీటర్లు. ఇవి పాటలు పాడటంతో పాటు, ఫుట్‌బాల్ కూడా ఆడతాయి. కుంగ్‌ఫూ కూడా చేయడం విశేషం. వీటి డ్యాన్సింగ్ వీడియోను యూట్యూబ్‌లో గంట వ్యవధిలోనే లక్షల మంది చూశారు.

మీకు తెలుసా?

షాంగై ఎక్స్‌పో పార్క్‌లో గత సంవత్సరం జరిగిన 'ఫ్రాన్స్ నేషనల్ పెవిలియన్ డే'లో సందర్శకులను అలరించేందుకు నిర్వాహకులు 20 రోబోలతో డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాదు వాటితో సాకర్ కూడా ఆడించారు.





'రోబో' స్టెప్పుల రికార్డు

ప్రభుదేవా డ్యాన్స్ మెరుపులు, చిరంజీవి స్టెప్పులు అందరికీ తెలుసు. మరి చిందులేసే రోబోలు తెలుసా? చైనా కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా 540 రోబోలు ఒకే వేదికపై డ్యాన్సులు చేసి అలరించాయి. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన టీవీ ప్రోగ్రామ్‌గా అది రికార్డులకెక్కింది. రోబోలు చిందేస్తుంటే 26 డ్రోన్లు ఆ నృత్యాన్ని వీడియో తీశాయి. చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయగా 70 కోట్ల మంది వీక్షించటం విశేషం. ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు చూసిన కార్యక్రమంగా రోబో డ్యాన్స్ నిలిచింది. సాహిత్యాన్ని, సంగీతాన్ని అనుసరించి కొరియోగ్రాఫర్లు డ్యాన్స్ కంపోజ్ చేస్తారు. అదే విధంగా రోబోలు సంగీతానికనుగుణంగా నృత్యం చేసేలా వీటిని రూపొందించారు. 'ప్రతి రోబోలో 16 స్టీరింగ్ ఇంజిన్లు ఉన్నాయి. మానవుడి తల, కాళ్లు, చేతులు ఏ విధంగా అయితే కదుపుతారో అదే విధంగా రోబోలు కదలడానికి వీలుగా ఈ స్టీరింగ్ ఇంజిన్స్ ఉపయోగపడతాయి.

రోబోట్‌డ్యాన్స్

రోబోలను ఇమిటేట్ చేస్తూ చేసే డ్యాన్సే 'రోబోట్ డ్యాన్స్'. మైఖేల్ జాక్సన్ తో ఈ డ్యాన్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 'డ్యాన్సింగ్ మెషిన్ ' పాటలో - మైఖేల్, తన సోదరులతో కలిసి 'రోబోట్ డ్యాన్స్' చేశారు. 'బిల్లి జీన్ ' అనే పాటలో కూడా 'రోబోట్ డ్యాన్స్' చేసి అలరించాడు.


మెల్‌బోర్న్ యూనివర్సిటీలో 'రోబోగాల్స్' అనే బృందం, 318 మంది 'రోబోట్ డ్యాన్స్' చేసి వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.

ఔనా!



వాసన పసిగట్టే శక్తి శునకాల కన్నా, చీమలకే ఎక్కువ.

బొమ్మ గీయండి



దారి కనుక్కోండి



రంగులు వెయ్యండి



నవ్వుల్ నవ్వుల్

అప్పారావు : ఏరా! వెళ్లినప్పుడు నాలుగు గంటల్లో విజయవాడ వెళ్లావు కదా! వచ్చేటప్పుడు ఎనిమిది గంటలు పట్టిందేం?

సుబ్బారావు : కారు తయారు చేసిన వెధవ ఎవడో గానీ, ముందుకు వెళ్లడానికి నాలుగు గేర్లు ఇచ్చాడు. వెనక్కి రావడానికి రెండు గేర్లు మాత్రమే ఇచ్చాడు రా!

అప్పారావు : !!!!!!!!!

టంగ్ ట్విస్టర్స్

1. Upper roller lower roller Upper roller lower roller. ..
2. Swan swam over the sea,
   Swim, swan, swim!
   Swan swam back again
   Well swum, swan!
3. I saw a saw that could out saw any other saw I ever saw.

చుక్కలు కలపండి



మీకు తెలుసా?



ప్రపంచంలో రెండు శాతం మందికి మాత్రమే ఆకుపచ్చ రంగు కళ్లు ఉంటాయి.

జవాబులు

జంబ్లింగ్ వర్డ్స్ : 1. WALK 2. KING 3. DUMB 4. MUTE
జంతర్‌మంతర్ : 1. అద్భుతం 2. తక్షణం 3. ఒత్తిడి 4. వికాసం
చెప్పగలరా? : పాయసం

RAGHUVARAN IS BACK

ఈనెల 25న బ్రహ్మాండమైన విడుదల



సప్తగిరి


70 ఎంఎం ఎ/సి
ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

- సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
- లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట్
- జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
- ఎంక్యూబ్ ఎ/సి - అత్తాపూర్
- రాధిక ఎ/సి - కాప్రా
- శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
- షా షహెన్‌షా ఎ/సి చింతల్
- మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్
- ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్
- ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్
- సెంట్రల్ మాల్ - పంజాగుట్ట
- ఫోరం మాల్ - కూకట్‌పల్లి
- జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
- ఎం.పి మాల్ - కాచిగూడ
- బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట్
- లియోనియో - శామీర్‌పేట్
- మంజీరా మాల్ - కూకట్‌పల్లి
- CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
- మంత్రామాల్ - అత్తాపూర్
- కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్
- మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి
- మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
- ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
- సినీటౌన్ ఎ/సి - మియాపూర్
- విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
- శ్రీదేవిమాల్ - హన్మకొండ
- ఉషాప్రసాద్ - నిజామాబాద్
- ప్రతిమ ఎ/సి - కరీంనగర్
- ఎస్2 సినిమాస్ - వరంగల్

మరియు మీ అభిమాన థియేటర్లలో GLOBAL CINEMAS

వినాయక చవితి శుభాకాంక్షలతో... "పెళ్ళిచూపులు" ఫేమ్
"విజయ్ దేవరకొండ" నటించిన YOUTHFUL ENTERTAINER

ఈనెల 25న బ్రహ్మాండమైన విడుదల



శ్రీమయూరి

70 ఎంఎం ఎ/సి
ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

- సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
- లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట్
- జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
- ఎంక్యూబ్ ఎ/సి - అత్తాపూర్
- రాధిక ఎ/సి - కాప్రా
- శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
- షా షహెన్‌షా ఎ/సి చింతల్
- మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్
- ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్
- ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్
- సెంట్రల్ మాల్ - పంజాగుట్ట
- ఫోరం మాల్ - కూకట్‌పల్లి
- జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
- ఎం.పి మాల్ - కాచిగూడ
- బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట్
- లియోనియో - శామీర్‌పేట్
- మంజీరా మాల్ - కూకట్‌పల్లి
- CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
- మంత్రామాల్ - అత్తాపూర్
- కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్
- మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి
- మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
- ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
- సినీటౌన్ ఎ/సి - మియాపూర్
- విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
- శ్రీదేవిమాల్ - హన్మకొండ
- ఉషాప్రసాద్ - నిజామాబాద్
- ప్రతిమ ఎ/సి - కరీంనగర్
- ఎస్2 సినిమాస్ - వరంగల్

తారకరామా 70 ఎంఎం ఎ/సి - కాచిగూడ
రాజధాని కాంప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్
సత్యం 70 ఎంఎం ఎ/సి - అమీర్‌పేట్
శ్రీదేవి/శ్రీలత కాంప్లెక్స్ ఎ/సి - ఆర్.సి.పురం
రాఘవేంద్ర కాంప్లెక్స్ ఎ/సి - మల్కాజ్‌గిరి

- ALANKAR అలంకార్ - లంగర్‌హౌజ్
- సెన్సేషన్ ఇన్‌సోమియా - ఖైరతాబాద్
- INDRA CINEMAS రామకృష్ణ - అబిడ్స్
- సూపర్ ఎ/సి - బాలాపూర్
- శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్
- రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్
- శ్రీరామా - బహదుర్‌పుర
- సాయిరంగా - మియాపూర్
- వైజయంతి - నాచారం
- BR హైటెక్ - మాదాపూర్
- విమల్ ఎ/సి - బాలానగర్
- శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ
- ఈశ్వర్ - అత్తాపూర్
- మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట
- సంతోష్ - ఇబ్రహీంపట్నం
- రుక్మిణి ఎ/సి - పటాన్‌చెరు
- శ్రీలక్ష్మి కళామందిర్ - అల్వాల్

మరియు మీ అభిమాన థియేటర్లలో KFC ENTERTAINMENT

ఈనెల 24న
బ్రహ్మాండమైన విడుదల



సంధ్య
70 ఎంఎం ఎ/సి
ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

PRASADS మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్	ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్	ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్	లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట్
PVR సెంట్రల్ మాల్ - పంజాగుట్ట	ASIAN జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
PVR ఫోరం మాల్ - కూకట్‌పల్లి	ASIAN ఎంక్యూబ్ ఎ/సి - అత్తాపూర్
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్	ASIAN రాధిక ఎ/సి - కాప్రా
INOX ఎం.పి మాల్ - కాచిగూడ	ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
Big Cinemas బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట్	Cinetown సినీటౌన్ ఎ/సి - మియాపూర్
Big Cinemas లియోనియో - శామీర్‌పేట్	MULTIPLEX BVK విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
Cinépolis మంజీరా మాల్ - కూకట్‌పల్లి	ASIAN షా షహెన్‌షా ఎ/సి చింతల్
Cinépolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి	ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
Cinépolis మంత్రామాల్ - అత్తాపూర్	GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
TIVOLI కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్	SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
Cine Planet మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి	ఎస్2 సినిమాస్ - వరంగల్
Miraj మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్	

మరియు మీ అభిమాన థియేటర్లలో

విజయవంతమైన 2వ వారం



సంధ్య
35 ఎంఎం -ఆర్.టి.సి క్రాస్ రోడ్స్
11.00,2.00,6.00,9.00
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

మల్లిఖార్జున 70 - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

SVC మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 6.00,9.00
SVC ఈశ్వర్ - అత్తాపూర్ 11.00,2.00,6.00,9.00
SVC సంగీత - ఆర్.సి.పురం 11.30,2.30,6.30,9.30
కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

PRASADS 11.00,2.00,7.45,10.45
PVR INORBIT MALL మాదాపూర్ - 1.40,10.40
PVR RK COMPLEX బంజారాహిల్స్ - 10.50,4.10
PVR CENTRAL MALL పంజాగుట్ట ఎ/సి - 1.45,10.30
PVR FROUM MALL 11.05,4.20,7.30,10.45
INOX GVK ఎ/సి - 1.35,4.25,10.15
INOX కాచిగూడ ఎ/సి - 4.30,10.30
BIG Cinemas AMEERPET అమీర్‌పేట్ - 4.20,10.20
BIG Cinemas SHAMEERPET శామీర్‌పేట్ - 10.20PM
Cinépolis KUKATPALLY ఎ/సి - కూకట్‌పల్లి 2.15,7.40
Cinépolis CCPL - MALKAJGIRI ఎ/సి - మల్కాజ్‌గిరి 1.35,7.40
Cinépolis ATTAPUR అత్తాపూర్ 10.20,4.20,7.15
ASIAN GPR MULTIPLEX KUKATPALLY ఎ/సి - 10.50,4.30,10.20
ASIAN ATTAPUR 10.50,4.30,7.30
ASIAN RADHIKA కాప్రా - 10.50,4.25,10.20
ASIAN CINE SQUARE UPPAL 10.40,1.40,7.40,10.30
Cine Planet 10.35,4.25,7.10
MIRAJ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 10.30,7.40
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,6.00
MULTIPLEX BVK L.B.NAGAR 11.00,2.00,10.20
ASIAN హన్మకొండ - 10.40,4.30,10.25
GEETHA ASIAN నిజామాబాద్ - 1.40,4.30,7.40
SVC ఎ/సి - కరీంనగర్ 4.30,10.25
- వరంగల్ 12.10,3.15,6.25,9.40

శ్రీరాములు - మూసాపేట
11.30,2.30,6.30,9.30
సినీటౌన్ - మియాపూర్
11.15,6.15 PM
శివ - దిల్‌సుఖ్‌నగర్
11.15,6.15 PM
షా - హెచ్‌ఎంటి చింతల్
2.15,9.15 PM
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి
11.15,2.15,6.15,9.15
మంజు - సికింద్రాబాద్
11.00,2.00,6.00,9.00
SVR శివశక్తి - కాప్రా
11.00,2.00,6.00,9.00
భుజంగ ఎ/సి - జీడిమెట్ల
11.00,2.00,6.00,9.00
ఇంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్
12.00,3.00,7.00,10.00
శ్రీకృష్ణ ఎ/సి - ఉప్పల్
11.00,2.00,6.00,9.00
విష్ణు ఎ/సి - వనస్థలిపురం
11.15,2.15,6.15,9.15

గెలాక్సి ఎ/సి - టోలిచౌకి
11.00,2.00,6.00,9.00
SVసినీస్క్వేర్ - పటాన్‌చెరు
11.00,2.00,6.00,9.00
స్వప్న 70 - కాటేదాన్
11.15,6.00,9.00
వెంకటేశ్వర - మేడ్చల్
11.00,2.00,6.00,9.00
సత్యం ఎ/సి - అమీర్‌పేట్
11.45,2.45,6.45,9.45
శివరంజిని డీలక్స్ - ఇస్నాపూర్
11.00,2.00,6.00,9.00
కళ్యాణి - బోయిన్‌పల్లి
11.00,2.00,6.00,9.00
వైజయంతి - నాచారం
11.00,2.00,6.00,9.00
లక్ష్మి ఎ/సి - శంషాబాద్
11.30,2.15,6.30,9.15
వెంకటసాయి - కీసర
11.00,2.00,6.00,9.00

విజయవంతమైన 2వ వారం



సంధ్య 70 ఎంఎం ఎ/సి- ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

భ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ - 1.45,8.15
PVR మాదాపూర్ - 11.05,2.10,7.45
PVR బంజారాహిల్స్ - 10.25,4.25
PVR పంజాగుట్ట - 12.00,4.10
PVR 10.35,1.15,7.25,10.15
INOX బంజారాహిల్స్ - 4.25,10.25
INOX కాచిగూడ - 4.30,10.30
BIG Cinemas AMEERPET అమీర్‌పేట్ - 10.20,5.00
BIG Cinemas SHAMEERPET శామీర్‌పేట్ - 2.20,7.50
Cinépolis కూకట్‌పల్లి ఎ/సి - 1.55,7.30
Cinépolis మల్కాజ్‌గిరి - 11.10,5.00,10.55
Cinépolis అత్తాపూర్ ఎ/సి - 1.55,7.30
ASIAN కూకట్‌పల్లి - 1.40,7.40
ASIAN అత్తాపూర్ ఎ/సి - 1.40,7.20
ASIAN RADHIKA కాప్రా ఎ/సి - 4.40,10.40
ASIAN ఉప్పల్ - 10.50,4.30,10.30
Cine Planet కోంపల్లి - 1.25,4.15,10.15
- దిల్‌సుఖ్‌నగర్ 10.45,5.15
T ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,6.15
MULTIPLEX BVK ఎ/సి - 2.00,4.40,7.30
ASIAN హన్మకొండ - 1.40,7.40
GEETHA ASIAN నిజామాబాద్ - 1.30,10.20
SVC కరీంనగర్ - 6.15,9.15
వరంగల్ - 12.40,3.45,9.20

లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట 11.15,2.45,6.15,9.45
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 2.00,4.50,7.40
సినీటౌన్ మల్టీప్లెక్స్ ఎ/సి - మియాపూర్ 2.15,9.45
గంగ మల్టీప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 2.15PM
షెహన్ షా 70 ఎ/సి - హెచ్‌ఎంటి చింతల్ 2.30,9.30
రాఘవేంద్ర - మల్కాజ్‌గిరి 11.152.15,6.15,9.15
శ్రీలత - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీనివాస 70 ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
స్వప్న 35 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00
జగదాంబ ఎ/సి - ఘట్‌కేసర్ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
జ్యోతి ఎ/సి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
విమల్ ఎ/సి - బాలానగర్ 11.00,2.00,6.00,9.00
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15
లక్ష్మీ కళామందిర్ ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
ముకుంద్ ఎ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్న BLOCKBUSTER



సుదర్శన్ 35 - ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ 11.15,2.15,6.15,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

PRASADS 11.30,5.00,8.15
PVR - మాదాపూర్ 1.00,7.25
PVR - బంజారాహిల్స్ 4.00PM
PVR - పంజాగుట్ట 11.00AM, 7.15PM
PVR - కూకట్‌పల్లి 11.00,7.45,10.30
BIG Cinemas AMEERPET ఎ/సి - అమీర్‌పేట్ 7.30PM
Cinépolis ఎ/సి - కూకట్‌పల్లి 4.50PM
Cinépolis - మల్కాజ్‌గిరి 4.40PM
Cinépolis ATTAPUR - అత్తాపూర్ 7.35PM
TIVOLI 11.00,10.00PM
Cine Planet - కొంపల్లి 1.50,7.40PM
మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్ 4.40PM
ASIAN - ఉప్పల్ 1.45,7.45
T ఇసిఐఎల్ - 2.15,9.15
INOX - బంజారాహిల్స్ 2.25,7.25
INOX ఎంపి - కాచిగూడ 4.20PM
ASIAN - కూకట్‌పల్లి 7.30PM
ASIAN - అత్తాపూర్ 1.30PM
ASIAN RADHIKA - కాప్రా 1.40,7.30
ASIAN - దిల్‌సుఖ్‌నగర్ 2.00,6.00
MULTIPLEX BVK - ఎల్‌బినగర్ 2.00,7.30
Cinetown - మియాపూర్ 2.30PM
ASIAN - హన్మకొండ - 4.50PM
GEETHA ASIAN నిజామాబాద్ - 4.40PM
ఎస్2 సినిమాస్ - 2.05,7.35

లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట్ 11.30,2.30,6.15
విశ్వనాథ్ - కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
జ్యోతి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.00,2.00,6.00,9.00
సుష్మ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
మహేశ్వరి - మహేశ్వరం 11.00,2.00,6.00,9.00

SVC ప్రతిమ - కరీంనగర్ | SVC దేవి - జనగాం | SVC రామకృష్ణ - షాద్‌నగర్

వరంగల్
రామ్ ఎ/సి - వరంగల్
అమృత - హన్మకొండ
జయశ్రీ ఎ/సి - నర్సంపేట్

ఖమ్మం
వినోద ఎ/సి - ఖమ్మం
దుర్గా ఎ/సి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
బాలాజీ ఎ/సి - సత్తుపల్లి
సీతారామా - మణుగూరు

కరీంనగర్
తిరందాజ్ - కరీంనగర్
న్యూఅశోక - గోదావరిఖని
బాలాజీ ఎ/సి - జగిత్యాల

నిజామాబాద్
విజయ ఎ/సి - నిజామాబాద్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
వెంకటేశ్వర - బోధన్

మహబూబ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - వనపర్తి
వెంకటేశ్వర - గద్వాల్
బాబా - నారాయణ్‌పేట్
శ్రీనివాస ఎ/సి - జడ్చర్ల
పరమేశ్వరి - కొత్తకోట

నల్గొండ
తిరుమల ఎ/సి- నల్గొండ
శ్రీనివాస - మిర్యాలగూడ
తిరుమల - సూర్యాపేట్
వసుంధర - భువనగిరి
రంగ ఎ/సి - కోదాడ

ఆదిలాబాద్
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ ఎ/సి - నిర్మల్

మెదక్
సీతారామ ఎ/సి- సిద్దిపేట
రుక్మిణి ఎ/సి - సంగారెడ్డి
మోహన్ -జహీరాబాద్

రంగారెడ్డి
లక్ష్మీ ఎ/సి - తాండూర్
భవాని ఎ/సి - పరిగి

తొమ్మిదేళ్ల తర్వాత గోల్డ్ కప్ పోటీలకు

జిల్లా నుంచి ప్రాతినిధ్యం

- మొహినుద్దౌలా గోల్డ్ జిల్లా క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
- ఎంపికైన షాఖీర్‌ఖానX , ఖయ్యూంలకు మహబూబ్‌నగర్ క్రికెట్ అసోసియేషనX కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో అభినందన



గోల్డ్ కప్ పోటీలకు ఎంపికైన షాఖీర్‌ఖానX , ఎండీ ఖయ్యూంలను అభినందిస్తున్న హెచX సీఏ కార్యదర్శి రాజశేఖర్

మహబూబ్‌నగర్ క్రీడలు : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనX ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆల్‌ఇండియా కోరమాండల్ కింగ్ మొహినుద్దౌలా గోల్డ్ కప్ పోటీలు ఈ నెల 22నుంచి 31వరకు నిర్వహించనున్నారని, ఈ సిరీస్‌లో తెలంగాణ కాంపైయిండ్ జట్టు తరపున ఆడేందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారని మహబూబ్‌నగర్ క్రికెట్ అసోసియేషనX ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎంపికైన షాకీరఖానX , ఎండీ ఖయ్యూంలను పూలమాల, శాలువాలతో అభినందించి బ్యాట్‌లను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్ల క్రితం ఈ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారని గుర్తు చేశారు. ఇన్నేళ్లకు మళ్లీ గోల్డ్ కప్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. వీరిద్దరు మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ మ్యాచX లో 100 పరుగులు చేసిన, 5 వికెట్లు తీసి ప్రతిభ కనర్చిన డీహెచX సీఏ మంచి గుర్తింపు వస్తుందని వెల్లడించారు. ఉపాధ్యాయులు ఉదేశX కుమార్, ఫిజికల్ డైరెక్టర్, సలహాదారు టి.సురేష్‌కుమార్‌లు మాట్లాడుతూ క్రికెట్ టోర్నీలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ఇందుకు సంబందించి పది జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయని వెల్లడించారు. గ్రూప్ (ఏ) తరపున జిల్లా క్రికెట్ క్రీడాకారులు ఆడుతారని తెలిపారు. ఈ నెల 22 నుంచి 31 వరకు ఈ మ్యాచX లు జరుగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో కోచX లు అబ్దుల్లా, కిష్టయ్య, మన్ననX లతోపాటు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.


రాజీవ్‌గాంధీకి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు

దేశ దిశానిర్దేశకుడు రాజీవ్

వనపర్తి టౌన్: దిశానిర్దేశకుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ 73వ వర్ధంతి సందర్భంగా ఆదివారం రాజీవ్‌చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని తెచ్చారని అన్నారు. హైద్రాబాద్‌లో మతకల్లోలాలను రూపుమాపేందుకు రాజీవ్‌గాంధీ సద్భావనశాంతి యాత్రను చార్మినార్ నుంచి అసెంబ్లీ దాకా నిర్వహించారని కొనియాడారు. తెలంగాణ కోసం ఉద్యమించిన యువకులు, నిరుద్యోగుల త్యాగాలను టీఆర్ఎస్ ప్రభు త్వం విస్మరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, పట్టణ నాయకులు కిరణ్‌కుమార్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖమ్మర్ మియా, అక్తర్, అనీష్, కౌన్సిలర్‌లు భువనేశ్వరి, కృష్ణబాబు, యుత్ కాంగ్రెస్ నాయకులు చంద్రమౌళి, కోట్లరవి, నక్కరాములు, ఎండీ. బాబా, అబ్దుల్లా, వెంకటేష్, రాధకృష్ణ పాల్గొన్నారు.

టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వలసలు

- చాలామంది కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు
- ఎమ్మెల్యే డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
- యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 200మంది చేరిక


కాంగ్రెస్‌లో చేరుతున్న యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే

వనపర్తిటౌన్: నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్‌లో కూడా ఈ వలసలు ఇంకా పెరుగుతాయని, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారంతా తనతో ఫోన్‌లో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి సంచలన ప్రకటన చేశారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 200మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆగడాలను చూడలేక కొందరు సొంతగూటికి చేరుతుండగా, నిరుద్యోగ యువతకు చేస్తున్న అన్యాయాన్ని చూడలేక మరికొందరు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూడలేక ఫ్లెక్సీలను ముసుగు వేసుకుని వచ్చిన టీఆర్ఎస్ నాయకులు తొలగించారని, ఇదివరకు వనపర్తిలో ఇటువంటి సాంప్రదాయం లేదని ఆయన తెలిపారు. ఫిరాయింపులు ప్రోత్సహించిన పార్టీకి, నాయకులకు త్వరలో తగిన గుణపాఠం ప్రజలు కచ్చితంగా చెబుతారని చిన్నారెడ్డి తెలిపారు. త్వరలో ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న నాయకుల ఇళ్లు ఖాళీ కావడం ఖాయమని నిరంజన్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం ఖాయమని, వనపర్తిలో అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది అంతం కాదు ఆరంభం అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోయి కేసీఆర్ కూడా ఓడిపోవచ్చని అన్నారు. వనపర్తిలో ఎన్నడు లేని విధంగా ఇతర పార్టీలో గెలిచిన నాయకులను డబ్బులిచ్చి కొనుక్కునే సంప్రదాయం తీసుకొచ్చారన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రావుల, నేను ఇలాంటి ప్రోత్సాహాలు ఎన్నడు చేయలేదని అన్నారు. అంతకు ముందు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులకు ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

● ఉత్సాహంతో సాగిన శాంతి సద్భావన యాత్ర

రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా యుత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ పట్టణంలో ఉత్సాహంగా సాగింది. పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి పాల్గొని నాయకులలో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, పట్టణ నాయకులు కిరణ్‌కుమార్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖమ్మర్ మియా, అక్తర్, అనీష్, కౌన్సిలర్‌లు భువనేశ్వరి, కృష్ణబాబు, యుత్ కాంగ్రెస్ నాయకులు చంద్రమౌళి, కోట్లరవి, నక్కరాములు, ఎండీ. బాబా, అబ్దుల్లా, వెంకటేష్, రాధకృష్ణ పాల్గొన్నారు.

ఇష్టంతో చదివితేనే మంచి ఫలితం

- సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలి
- తక్కువ సమయంలోనే రిషి అకాడమి మంచి ఫలితాలు
- నీట్ పరీక్ష శిక్షణ నిపుణుడు నకిరెకంటి శ్రీనయ్య
- రిషి అకాడమీ చెర్మన్ చంద్రకళ వెంకట్



అవగాహన సదస్సులో మాట్లాడుతున్న శ్రీనయ్య

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యార్థులు ఇష్టంతో చదివితే మంచి ఫలితం వస్తుందని నీట్ పరీక్ష శిక్షణ నిపుణుడు నకిరెకంటి శ్రీనయ్య అన్నారు. రిషి మెడికల్, ఐఐటీ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో నీట్ -2018 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నీట్ పరీక్ష రాసే విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా చదవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారో గమనించాలని సూచించారు. నీట్ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతున్నందున దీనికి తీవ్ర పోటీ ఉంటుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని భౌతిక, రసాయన శాస్త్రాలలో ఎక్కువ మార్కులు సాధించే విధంగా దృష్టి పెట్టాలన్నారు. సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెలితే అనుకున్నది సాధించడం కష్టమేమికాదన్నారు. రిషి మెడికల్ ఐఐటీ అకాడమి డైరెక్టర్ చంద్రకళ వెంకట్ మాట్లాడుతూ నీట్ పరీక్ష శిక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సుదూర ప్రాంతాలకు పంపిస్తున్నారని, దీంతో వారు కొంత బెంగతో సరిగ్గా చదవలేక పోతున్నారన్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాలమూరులో అందరికి అందుబాటులో ఉండే విధంగా రిషి మెడికల్ అకాడమీ ఏర్పాటు చేశామన్నారు.

స్థాపన మొదటి ఏడాదిలోనే మంచి సీటు సాధించామని గుర్తు చేశారు. కార్యక్రమంలో రిషి మెడికల్, ఐఐటీ అకాడమి సలహాదారు ఎస్.వెంకటయ్య, న్యూరిషి డైరెక్టర్ కృష్ణారావు, ప్రవీణ్, ప్రైవేటు స్కూల్స్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రిషి మెడికల్ అకాడమి ఇన్ చార్జి వేణు, ఆదర్శ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రమాద బీమా చెక్కు పంపిణీ

ఖిల్లాఘనపురం: మండల పరిధిలోని వెంకటాంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మదన్‌మోహన్ కుమారుడు పవన్‌కుమార్ గతంలో ఓ ప్రమాదంలో మరణించాడు. పవన్ కుమార్‌కు టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉన్నందున ప్రమాద భీమా ద్వారా రూ.2లక్షలు మంజూరైంది. ఆదివారం మృతుడి తండ్రి, ఎంపీటీసీ మదన్ మోహన్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి చెక్కును అందజేశారు. అలాగే మామిడిమాడ గ్రామ పంచాయతీకి చెందిన వెనకితండా నివాసి మంజులకు రూ.18వేల 500సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ కృష్ణనాయక్, వనపర్తి మార్కెటింగ్ డైరెక్టర్ రాళ్లకృష్ణయ్య, వెంకట్రావ్, నరసింహారెడ్డి,విక్రమ్ సతీష్‌కుమార్, సర్పంచ్ రామాంజనేయులు తదితరులు ఉన్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి కృషి

- ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా గ్రామాల్లోని చెరువుల అభివృద్ధి
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వేంకటేశ్వర్ రెడ్డి

కొత్తకోట: మత్స్య కార్మికుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడు రంగస్వామి ఆధ్వర్యంలో 200మంది కార్మికులు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని రాఘవేంద్రస్వామి కల్యాణ మండపంలో జరిగిన సభలో వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కులవృత్తులకు నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా గ్రామాల్లోని చెరువులను అభివృద్ధి పరిచి ఎత్తిపోతల పథకాలతో నీరు నింపి రైతులకు సాగునీరు అందిస్తూ, అదే చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలడం జరుగుతుందన్నారు. మార్కెట్‌లేని ప్రతి మండల కేంద్రాల్లో స్థలం చూయిస్తే చేపల మార్కెట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మత్స్యకార్మిక సంఘానికి రూ.120కోట్లు కేటాయించారని తెలిపారు. అలాగే చేపల కళాశాల (యూనివర్శిటీ) పెబ్బేర్‌లో ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకువచ్చిందన్నారు. దీంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. అనంతరం పార్టీలో చేరిన మత్స్య కార్మికులకు ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీపీ గుంత మౌనిక, మదనాపురం మార్కెట్ చైర్మన్ రాజేశ్వరమ్మ, సింగిల్ విండో చైర్మన్ గిన్నె శ్రీనివాస్ రెడ్డి, సీడీసీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, సర్పంచ్ లు చెన్నకేశవరెడ్డి, బాలరాజు, బీసుపల్లి, ఎంపీటీసీ బాబురెడ్డి, వెంకట నారాయణ, సంజీవులు, కృష్ణయ్య యాదవ్, జగదీష్, గాడీల ప్రశాంత్, కొండారెడ్డి, గని, మోహన్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటన్నగౌడ్, శేఖర్‌గౌడ్, మిషేక్, కటిక శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

● కల్యాణ లక్ష్మీ, సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

మండల ప్రజా పరిషత్ ప్రొఫెసర్ జయశంకర్ సమావేశం హాల్‌లో ఆదివారం 41మందికి కల్యాణ లక్ష్మీ, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుంత మౌనిక, సర్పంచ్ చెన్న కేశవ రెడ్డి, తహసీల్దార్ మళ్ళికార్జున్‌రావు, ఎంపీడీవో సుద ర్శన్, గిర్ధావర్ రాఘవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

పాములతో.. పారాహుషార్

● ఉసురు తీస్తున్న విష సర్పాలు

● వనపర్తి జిల్లాలో 20 రోజుల్లో ఐదుగురి మృతి
● ఇళ్లల్లోకి పాములు చొరబడకుండా జాగ్రత్తలు
● పంట పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తం
● పాముకాటు వేసిన వెంటనే ప్రథమ చికిత్స ముఖ్యం
● నాటు వైద్యులను ఆశ్రయించవద్దు..





మదనాపురం మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన హరికృష్ణ(10), మహేష్(8) ఆదివారం పాముకాటుతో మృతి చెందడంతో.. రోదిస్తున్న కుటుంబ సభ్యులు

జాగ్రత్తలు పాటిస్తే ప్రాణహాని ఉండదు....



- డాక్టర్ సదాశివయ్య, వృక్ష శాస్త్ర అధ్యాపకుడు

కాటేసిన పామును గుర్తిస్తే సగం ప్రమాదం తప్పినట్లే. విషసర్పం కాటేస్తే నాటు వైద్యులు మంత్రగాళ్ల వద్దకు వెళ్లకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణహాని ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి విష సర్పాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకోసం వారు ఇంటి పరిసరాలలో ఎలాంటి చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పడుకొనే ముందు ఇంట్లోకి విషసర్పాలు ప్రవేశించకుండా ఎక్కడైనా రంధ్రాలు ఉంటే గుడ్డలతో మూసి వేయాలి. ఒకవేళ పాముకాటుకు గురైతే ఆ పైభాగంలో గుడ్డతో కట్టి ఆందోళన చెందకుండా వైద్యున్ని సంప్రదించాలి.

వానకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ ఉన్న పాములన్ని బయటికి వచ్చి సంచరిస్తుంటాయి. వీటిలో విష సర్పాలు కొన్నే ఉన్నా అవి కాటు వేస్తే ఏ మాత్రం అలసత్వం వహించినా ప్రాణాలు గాలిలో కలుస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు వ్యవసాయ పనులు చేసే రైతులు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 21 జాతుల పాములు ఉండగా.. గతంలో పరిశోధకులు గుర్తించారు. అయితే వీటిలో మన ప్రాంతంలో సంచరించే విషసర్పాలలో ఎక్కువగా నాగు పాము, కట్లపాములు కాగా అక్కడక్కడా రక్తపింజరి కనిపిస్తుంటాయి. ఈ మూడు సర్పాల వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తున్నది. ఇవి కాక విషరహిత సర్పాలైన జర్రిపోతులు ఎక్కువగా కనిపించినా వాటి వల్ల ప్రాణహాని తలెత్తదు.

● వనపర్తి

20 రోజుల్లో అయిదుగురి బలి...

వనపర్తి జిల్లాలో గడిచిన 20 రోజులలో అయిదు మంది పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 1వ తేదిన మదనాపురం మండల కేంద్రానికి చెందిన మద్దిలేటి (32) ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అలాగే కొత్తకోట మండలం రామనంతపురం గ్రామానికి చెందిన ఫాతిమా(35) ఆమె కుమారుడు చోటు(7) ఈనెల 8వ తేదిన పాముకాటుకు గురయ్యారు. చోటు అదే రోజు మృతి చెందగా ఫాతిమా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తర్వాత మరణించింది. ఒక మదనాపురం మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన హరికృష్ణ(10), మహేష్(8) ఇద్దరు సోదరులు ఆదివారం తెల్లవారుజామున పాముకాటుకు గురై మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలురు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇలా 20 రోజుల్లో అయిదు మంది పాముకాటుతో మృతి చెందడం జిల్లావాసులందరికి బాధ పెడుతోంది. పాముకాటుకు గురి కాకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా పాములు, పొలం గట్టు, కాల్వల పక్కన, పశువుల పాకలు, పొదలు, గడ్డివాములు, పాడుపడ్డ ఇళ్లు, ఇంటి ఆవరణలో నిల్వ ఉంచుకున్న వంట చెరుకు కట్టెలు, పెంటదిబ్బల్లో సంచరిస్తుంటాయి. ఇక పూరిగుడిసెల్లో సైతం పైకి ఎగబాకుతుంటాయి. రాత్రి సమయాల్లో ఎలుకలు, బల్లులు, తొండలు వంటి వాటిని ఆహారంగా తీసుకోవడానికి సంచరిస్తుంటాయి.



ఈ కింది జాగ్రత్తలు పాటించాలి...

● పాముకాటుకు గురి కాకుండా ఉండాలంటే రాత్రి సమయాల్లో నడిచేటప్పుడు తప్పని సరిగా చెప్పులు వేసుకోవాలి. టార్చిలైటు ఉపయోగించాలి.
● పొలాల్లో నడిచేటప్పుడు శరీరం మొత్తం కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. చేతికర్రను ఉపయోగించాలి.
● పడుకొనే ముందు పరుపులు, దుప్పట్లు, చాపలు బాగా విదిలించి వేసుకోవాలి. ఆరుబయట నిద్రించరాదు.
● పాములు ఇళ్లలోకి రాకుండా ఉండాలంటే చెత్తాచెదారం. పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఇంటి ఆవరణలో పెరటి చెట్లు ఉంటే వాటి కింద ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
● పడుకొనేటప్పుడు కిటికీలు, తలుపులు సందు లేకుండా పూర్తిగా మూసి వేయాలి.
● స్నానపు గదులు లేదా పడక గది నుంచి వెలుపలికి నీరు పోవడానికి రంధ్రాలు ఉంటే గుడ్డలతో మూసెయ్యాలి. పునాదులకు, గోడలకు రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. కోళ్లను పెంచుకుంటే పాములు రాకుండా నివారించవచ్చు.

కాటేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

పాముకాటుకు గురైనప్పుడు కాట్లను బట్టి ఏ పాము కరిచిందో గుర్తు పట్టొచ్చు. విషరహిత పాములు కరిస్తే రెండు లేదా నాలుగు వరసల్లో కాట్లు పడతాయి. విషమున్న పాముకరిస్తే ఈ వరుసలతో పాటు పైన రెండు పెద్ద కాట్లు కనిపిస్తాయి. అర్థ విష సర్పాల కాట్లు విషరహిత పాములను పోలి ఉంటాయి.
● కాటు వేసిన చోట బ్లేడుతో కోయడం, సూదులతో గుచ్చడం, రక్తాన్ని పీల్చడం వంటివి చేయరాదు.
● కాటు పైభాగాన తాడుతో మరి బిగితుగా కాకుండా ఓ మాదిరిగి కట్టుకట్టాలి.
● పాముకాటుకు గురైన వ్యక్తులు నడవడం, పరిగెత్తడం, పెద్దగా అరవడం, ఏడవడం మత్తు పానీయాలు సేవించడం చేయరాదు.
● ఎట్టిపరిస్థితుల్లోనూ మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లరాదు. నాటు మందులు ఉపయోగించరాదు.
● వీలైనంత త్వరగా వాహనంలో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి.

ఇక్కడ వెలవెల అక్కడ కళకళ



బోసిపోయిన జూరాల ప్రధాన గేటు

● ఆల్మట్టిలో పూర్తి స్థాయిలో నీరు
● ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కు
● జూరాలకు కనిపించని వరద
● పెండింగ్‌లో పార్కు నిర్మాణ ప్రతిపాదనలు
● పట్టించుకోని అధికారులు, పాలకులు

● ఆంధ్రజ్యోతి, గద్వాల

కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం నీటితో కళకళలాడుతుండగా ఇక్కడ ఉన్న జూరాలకు మాత్రం చుక్క నీరు విడుదల చేయడం లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. జూరాల ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం సాగు నీటి కోసం, సందర్శకులు ఆహ్లాదం కోసం ఎదురు చూపులకే పరిమితం కావాల్సి వస్తోంది. జూరాల ప్రాజెక్టు కింద ఐదున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు సరఫరా చేయాలి. కానీ ప్రాజెక్టు నిండకపోవడం వల్ల చాలా సార్లు రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టు వద్ద పర్యాటకుల కోసం పార్కుల ఏర్పాటు చేయాల్సి ఉన్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఆల్మట్టి వద్ద ఉన్న పార్కును చూస్తే బృందావన్ గార్డెన్ ను తలపిస్తోంది. అక్కడ పరిస్థితి అలా ఉంటే ఇక్కడ మాత్రం నీళ్ల లేక, పర్యాటకులకు సరైన సౌకర్యాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

● పురిటిలోనే ప్రతిపాదనలు

జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణానికి 2008లో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పార్కు నిర్మాణానికి రూ.11.50 కోట్ల నిధులు కూడా కేటాయించారు. జూరాల ప్రాజెక్టు కుడి కాలువ కింద 13 ఎకరాల్లో, ఎడమ కాలువ కింద 12 ఎకరాల్లో పార్కు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు పంపారు. ఇందుకుగాను కుడి కాలువ కింద 13 ఎకరాలు, ఎడమకాలువ కింద 12 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. 2008లో టెండర్ల ప్రక్రియ సమయంలో ఏం జరిగిందో తెలియదు కాని అప్పటి నుంచి ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టు కింద పార్కు నిర్మాణానికి నోచుకోవడం లేదు. టూరిజం శాఖ కూడా ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించిన పాపానలేదు.

● బృందావన్ గార్డెన్ ను తలపిస్తున్న ఆల్మట్టి పార్కు

ఇదే కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం కింద సుమారు వంద ఎకరాల్లో పార్కులు, నీటి ఫౌంటెన్ లు, బోటింగ్‌లు, అద్భుతమైన కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందడంతో నిత్యం వేలాది మంది సందర్శిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకుంటే జూరాల సందర్శకులకు ఆహ్లాదం అందించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టూరిజం శాఖకు బదిలీ చేశారు
- ఖగేందర్, జూరాల చీఫ్ ఇంజనీర్

గతంలో జూరాల కింద పార్కు నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేశారు. అవసరమైన నిధులు కూడా కేటాయించారు. అప్పట్లో ఏం జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం ఈ స్థలాన్ని టూరిజం శాఖ అభివృద్ధి చేస్తుందని చెబుతున్నారు. ఈ విషయంపై మరోసారి పరిశీలన జరిపి పార్కు నిర్మాణానికి కృషి చేస్తాం.



ఆల్మట్టిలో నిండుగా ఉన్న నీరు

అంతా.. అయోమయం

● నేటి నుంచి ప్రథమ సంవత్సరం మెడికల్ తరగతులు ప్రారంభం
● పూర్తికాని వసతి గృహ భవన నిర్మాణాలు ● విద్యార్థుల్లో ఆందోళన
● మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల అధికారులు

మహబూబ్‌నగర్(వైద్యవిభాగం): మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సోమవారం నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. కానీ వారికి వసతి గృహాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దాంతో అవి పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో మెడికల్ కళాశాల గత ఏడాది ప్రారంభమైంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. కొత్తగా ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈనెల 5న కౌన్సెలింగ్ నిర్వహించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 132 మంది కళాశాలను అప్షన్ పెట్టుకొని ఇక్కడ జాయిన్ అయ్యారు. అందులో ముగ్గురు విద్యార్థులు నాన్ లోకల్ కింద ఆంధ్ర కళాశాలకు వెళ్లిపోయారు. దీంతో మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. ఆ తర్వాత మరికొంత మంది స్లైడింగ్‌లో రావడం, వెళ్లిపోవడం చేస్తున్నారు. మొత్తంగా ఆగష్టు 30 నాటికి ఈ కౌన్సెలింగ్ ఉండడంతో మిగిలిన సీట్లు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి.

నేటి నుంచి తరగతులు ప్రారంభం

గతేడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 17 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో వాళ్లు ద్వితీయ సంవత్సరంలోకి వెళ్తారు. కొత్తగా ప్రథమ సంవత్సరంలోకి ప్రవేశాలు పొందిన వారికి నేటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి 10 రోజులు ఓరియెంటేషన్ తరగతులను నిర్వహించనున్నారు. ఆ తర్వాత థియరీ తరగతులు ప్రారంభం అవుతాయి. వీళ్లంతా ఇక్కడే ఉండి తరగతులకు హాజరు కావలసి ఉంటుంది.

పూర్తికాని వసతి గృహ నిర్మాణాలు

రెండో బ్యాచ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కావడంతో ఖచ్చితంగా వారు ఉండేందుకు వసతి గృహాలు అవసరం. కానీ కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న హాస్టల్ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం ప్లాస్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టరుకు సెప్టెంబర్, అక్టోబర్ వరకు భవనాలు పూర్తిచేసి అప్పగించాలని అగ్రిమెంట్‌లో ఉంది. అంతలోపే విద్యార్థులు వచ్చేశారు. దాంతో 150 మంది విద్యార్థులకు ఈ రెండు నెలలు కష్టాలు తప్పేలా లేవు. కనీసం బయట హాస్టల్ లోనైనా ఉందామంటే అంతమందికి సరిపడ హాస్టళ్లు కూడా జిల్లా కేంద్రంలో లేవు. అంతేకాకుండా విద్యార్థులు కళాశాలకు రావడానికి కూడా రవాణా సౌకర్యం భారంగానే అవుతుంది. ఈనేపథ్యంలో మెడికల్ కళాశాల అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారోననే ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

మల్లగుల్లాలు పడుతున్న అధికారులు

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎక్కడ వసతి కల్పించాలి? వారికి ఇబ్బందులు కలగకుండా ఎలా చూడాలనే దానిపై మెడికల్ కళాశాల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థుల హాస్టల్‌లోనైనా ఉంచుదామంటే వారికి సెప్టెంబర్ చివరి వరకు పరీక్షలు ఉన్నాయి. అప్పటి వరకు ఎక్కడైనా హాస్టల్‌లో ఉంచుదామంటే అందుకు సంబంధించిన అద్దె చెల్లించడం, మెస్, రవాణా వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మెడికల్ కళాశాల అధికారులపై ఉంది.

బయట హాస్టల్ తీసుకోవలసిందే

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వసతి గృహ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టరుపై ఒత్తిడి తెస్తున్నాం. ఈ నెల రోజులు కొంత ఇబ్బందులు ఉంటాయి. వారే స్వంతంగా బయటి హాస్టల్ తీసుకోవాల్సిందే. కొంతమంది జిల్లా కేంద్రానికి చెందినవారు ఉండడంతో వారి బంధువుల వద్ద సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. ఈనెలాఖరు నాటికి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తాం.

- డా. సునందిని, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్

రెండ్రోజులన్నారు.. నెలలైనా ఇవ్వడం లేదు



వెన్నచేడ్‌లో సీసీరోడ్లు వేస్తున్న దృశ్యం(ఫైల్)

● సీసీ రోడ్ల బిల్లులు బకాయిలపై బావురుమంటున్న నేతలు
● 1,520 పనులకు రూ.400 కోట్ల నిధులు మంజూరు
● 80 శాతం ఉపాధి, 20 శాతం ఎమ్మెల్యేల డబ్బులతో నిర్మాణం
● జిల్లాలో వందల కోట్ల బకాయిలు
● ఒక్కో చోట ఒక్కో విధంగా మంజూరు

మహబూబ్‌నగర్: ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన సీసీ రోడ్లకు నిధులు రాకపోవడంతో పనులు చేపట్టిన నేతలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేశారు. 80 శాతం ఉపాధి, 20 శాతం ఎమ్మెల్యేల నిధులు కలిపి పనులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,520 పనులకు గాను రూ.400 కోట్ల నిధులను మంజూరు చేశారు. మార్చి 31 నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండడంతో అధికారులు వెంటపడి చేయించారు. 31 లోగా చేయకపోతే నిధులు ల్యాప్స్ అవుతాయనడంతో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు. కొన్ని గ్రామాల్లో ఇసుక దొరకక పోతే ఎక్కువ ధర వెచ్చించి మరీ తెచ్చారు. వారంలో గడువు ముగుస్తుందనగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేశారు. గ్రామాల్లో సర్పంచ్ తో పాటు చోటా, మోటా కార్యకర్తలకు తలా కొంత పనులు అప్పగించారు. ఒక్కో గ్రామానికి రూ.10-20 లక్షలు మంజూరవగా, కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల పనులు అప్పగించారు. పనులు చేసిన వెంటనే డబ్బులు వస్తాయని చెప్పడంతో కార్యకర్తలు అప్పులు చేసి మరీ రోడ్లు నిర్మించారు. ఐదు నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయి బిల్లులు రాకపోవడంతో అప్పులకు మిత్తి పెరిగిపోతోందని వాపోతున్నారు. పనులు చేసుకుంటే నాలుగు పైసలు మిగులుతాయనుకున్న కార్యకర్తలు మిత్తి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు మరో విడత కూడా మంజూరైనట్లు అధికారులు చెబుతున్నా, ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని మండలాల్లో 25 శాతం, మరొకొన్ని మండలాల్లో 50 శాతం బిల్లులు వచ్చాయి. ఒకే మండలంలో ఒక్కో గ్రామంలో ఒకరకంగా బిల్లులు వచ్చాయి. పనులు ముందు పూర్తి చేసిన వారికంటే వెనుక పూర్తి చేసిన వారికి బిల్లులు రావడం గమనార్హం.

డబ్బులు సకాలంలో ఇవ్వాలి

- నర్సింహులు, సిద్దోటంసర్పంచు, నవాబ్‌పేట



గ్రామాల్లో అభివృద్ధి పేరుతో కాలనీల్లో సీసీరోడ్లు వేయడం సంతోషంగా ఉంది. కానీ వీటికి సంబంధించిన డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సీసీరోడ్లకు సంబంధించిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి. నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో వడ్డీలు కట్టలేకపోతున్నాం.

వడ్డీలు కట్టలేకపోతున్నాం

- లక్ష్మీనర్సింహ్మారాజు, కొల్లూరు



ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన సీసీరోడ్ల నిర్మాణాలు పూర్తై ఆరు నెలలు గడుస్తున్నా డబ్బులు పూర్తిస్థాయిలో రాలేదు. దీని వల్ల లక్షలాది రూపాయలకు నెల నెల వడ్డీలు కట్టలేకపోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. లేదంటే కాంట్రాక్టర్లకు అప్పులే మిగులుతాయి. నిధుల విడుదల సమస్య ఎక్కడ ఉందో గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.

నెలల గడుస్తున్న బిల్లులు రావడం లేదు

గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల మంజూరు చేసిన సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయినా డబ్బులు ఇంకా మంజూరు చేయడం లేదు. లక్షల రూపాయలు వడ్డీలకు తెచ్చి, పనులు చేశాం. 50 శాతం మాత్రమే డబ్బులు వచ్చాయి. మిగతావి రాలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

- మక్బూద్, యన్మనగండ్ల

30 శాతమే వచ్చింది



గ్రామంలో అందరం కలిసి రూ.15 లక్షల పనులు చేశాం. ఇప్పటివరకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే వచ్చాయి. నిధులు వాపస్ పోతాయని అధికారులు ఒత్తిడి తేవడంతో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశాం. పనిచేసిన రెండ్రోజుల్లో బిల్లులు వస్తాయని చెబితే పూర్తి చేసినం. ఇప్పుడు ఐదునెలలైనా సగం బిల్లులు కూడా చెల్లించలేదు.

- గోపాల్, సర్పంచ్, వెన్నచేడ్